'కాళోజీ అవార్డు' కమిటీ సమావేశం

హైదరాబాద్, సెప్టెంబర్ 3(నమస్తే తెలంగాణ): ప్రతిష్ఠాత్మక 'కాళోజీ నారాయణరావు అవార్డు'కు అ ర్హులైన సాహితీవేత్తను ఎంపిక చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి న కమిటీ మొదటి సమావేశం మంగళవారం కమిటీ అధ్యక్షుడు అందెశ్రీ అధ్యక్షతన జరిగిన సచివాలయంలో జరిగింది. కమిటీ సభ్యులు ఏనుగు నర్సింహారెడ్డి, సంగనభట్ల నర్సయ్య, పొట్లపల్లి శ్రీనివాస్, మెంబర్ కన్వీనర్ మామిడి హరికృష్ణ పాల్గొన్నా రు. కాళోజీ నారాయణరావు పేరుమీద ఏటా సాహితీ అవార్డు కింద గ్రహీతను సన్మానించి, జ్ఞాపికతో పా టు రూ.1,01,116 అందజేస్తారు. ఈ అవార్డుకు 40 మంది సాహితీవేత్తలు దరఖాస్తు చేసుకున్నారు.

76 మంది నాయబ్ తహసీల్దార్లకు ప్రమోషన్లు

హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా 76 మంది నాయబ్ తహసీల్దార్లకు తహసీల్దార్లుగా పదోన్నతి కల్పిస్తూ సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో మల్టీజోన్ –1 పరిధిలో 37 మంది, మల్టీజోన్–2 పరిధిలో 39 మంది ఉన్నారు. వారికి జిల్లాలను కూడా కేటాయించారు.

మిడ్‌వైఫరీలకు పోస్టింగ్

హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): 343 మంది మిడ్‌వైఫరీలకు వైద్యారోగ్య శాఖ పోస్టింగులు ఇస్తూ కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రసవాలు అధికంగా నమోదయ్యే దవాఖానలు, వైద్యులు అందుబాటులో లేని ప్రాంతాల్లో నర్సులు పురుడు పోసేలా గత ప్రభుత్వం 'నర్స్ ప్రాక్టీషనర్స్ ఇన్ మిడ్‌వైఫరీ' కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి, నర్సులకు శిక్షణ ఇచ్చింది. 354 మందికి శిక్షణ ఇవ్వగా, ఇందులో ఏడుగురు ఇప్పటికే గురుకులాల్లో నియమితులు కాగా, ఒక ఎన్‌పీఎం మరణించారు. మరో ముగ్గురు ఎంఈలుగా శిక్షణ పొందుతున్నారు. మిగతా 343 మందిని జిల్లాలకు కేటాయించారు.



తెలంగాణ భవన్‌లో మాట్లాడుతున్న మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్, పక్కన మాజీ మంత్రి మహమూద్ అలీ, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, దాసోజు శ్రవణ్, పల్లె రవికుమార్

రౌడీయిజంతో కాంగ్రెస్ పాలన

- సహాయక చర్యలను ప్రశ్నిస్తే దాడులా?
- రాష్ట్రంలో ప్రశాంతతను చెడగొడుతున్నరు
- జనం వరదల్లో ఉంటే సీఎం 'సినిమా' చూస్తారా?
- మాజీ మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్

హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ రౌడీయిజంతో పాలించాలని చూస్తున్నదని మాజీ మంత్రి మహబూబ్ అలీ మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో దేశంలో ఏరాష్ట్రంలోనూ లేని విధంగా గంగా జమునా తహెజీబ్‌గా తెలంగాణను తీర్చిదిద్దారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వాతావరణాన్ని చెడగొట్టాలని కంకణం కట్టుకున్నదని విమర్శించారు. తమ హయాంలో ఎక్కడా కాంగ్రెస్ నేతలపై దాడులకు పాల్పడలేదని గుర్తుచేశారు. తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, పార్టీ సీనియర్ నేత దాసోజు శ్రవణ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్‌తో కలిసి మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఖమ్మంలో బీఆర్ఎస్ బృందంపై దాడులకు పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వరద సహాయక చర్యల్లో పాల్గొంటే దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు.

రాష్ట్రం ఎటుపోతున్నదో : శ్రీనివాస్‌గౌడ్

ప్రజలు వరదల్లో ఉంటే సీఎం రేవంత్‌రెడ్డికి సినిమా చూసే తీరిక దొరికిందా? అని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ఎద్దేవాచేశారు. సహాయక చర్యలు ఏపీలో ఒకలా తెలంగాణలో మరోలా ఉన్నాయని, తెలంగాణలో బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు.హరీశ్‌రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందం వరద బాధితులకు సహాయం చేద్దామని వెళ్తే కాంగ్రెస్ గూండాలు రాళ్లతో దాడికి తెగబడ్డారని, ఈ పరిణామాలను చూస్తుంటే రాష్ట్రం ఎటుపోతుందో అర్థం కావడంలేదని ఆందోళన వ్యక్తంచేశారు. సిద్దిపేటలో హరీశ్‌రావు కార్యాలయంపై ఉద్దేశపూర్వకంగా దాడిచేశారని, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవాళ్లు దాడులకు భయపడరనే విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుంచుకోవాలని హితవుపలిరు. దాడులతో బీఆర్ఎస్‌ను కంట్రోల్ చేయాలనుకుంటే పొరపాటేనని చెప్పారు. దాడులు బీఆర్ఎస్ సంస్కృతి కాదని, రాష్ట్రంలో రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తే కేసీఆర్ ప్రభుత్వం బందోబస్తు కల్పించిందని, సీఎల్పీ లీడర్‌గా భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తే ఎక్కడా ఆటంకాలు కలిగించలేదని ఉదహరించారు.

రాష్ట్రంలో ప్రతీకార పాలన : బాల్కసుమన్

రాష్ట్రంలో సాగుతున్నది ప్రజాపాలన కాదని, ప్రతీకార పాలన అని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ధ్వజమెత్తారు. వరదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలను పరామర్శించేందుకు ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ బృందం వెళ్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి భయమెందుకని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతల పర్యటనలో ప్రజల స్పందన చూసిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డికి వణుకు పుట్టిందని ఎద్దేవాచేశారు. పోలీసుల సమక్షంలోనే కాంగ్రెస్ గూండాలు దాడులకు దిగారంటే రాష్ట్రంలో పాలన ఏ స్థాయిలో ఉన్నదో అర్థమవుతున్నదని ధ్వజమెత్తారు. గత ఆదివారం భారీ వర్షాలతో రాష్ట్రం ఆగమైపోతుంటే తన కుటుంబ సభ్యులతో సినిమాకు వెళ్లిన సీఎంకు రాష్ట్ర ప్రజలపై ఏ మేరకు ప్రేమ ఉన్నదో తెలిసిపోతున్నదని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ నేతలు క్షేత్రస్థాయికి వెళ్తే రాళ్లు, కర్రలతో దాడులు చేస్తున్నారని, తెలంగాణను బీహార్‌లా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నట్టు ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయని మండిపడ్డారు. ఖమ్మం పర్యటనను సీఎం ఎన్నికల ప్రచారంలా వాడుకున్నారని విమర్శించారు.


రేవంత్‌రెడ్డి చిల్లర రాజకీయాలు : బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్

వర్షాలతో రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం రేవంత్‌రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. ప్రజలను ఆదుకోవటంలో సీఎం దారుణంగా విఫలమయ్యారని విమర్శించారు. ప్రజలకు ధైర్యం చెప్పేందుకు ప్రధాన ప్రతిపక్షంగా వెళ్లిన వారిపై కాంగ్రెస్ గూండాలు దాడి చేశాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి నీచ మనస్తత్వంతో వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతలను లేకుండా చేయాలని ముఖ్యమంత్రి కుట్ర పన్నుతున్నట్టు జరుగుతున్న ఘటనలు రుజువు చేస్తున్నాయని ఆరోపించారు. తమ కళ్లెదుటే దాడులు జరుగుతుంటే పోలీసులు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారో డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రుల విలాసాలకు, పుట్టిన రోజులను హెలికాప్టర్లు దొరుకుతాయి కాని, ప్రజలను కాపాడేందుకు దొరకవా? అని నిప్పులు చెరిగారు.

'వరద హీరోలకు' బీఆర్ఎస్ నేతల సన్మానం

మున్నేరు వరదల్లో ఖమ్మం ప్రకాశ్‌నగర్ బ్రిడ్జిపైన చిక్కుకున్న 9 మందిని తాడు, జేసీబీ సహాయంతో సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన ఆరుగురు వరద హీరోలను బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు. మంగళవారం ఖమ్మం నగర పర్యటనకు వచ్చిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, సబితాఇంద్రారెడ్డి, జగదీశ్‌రెడ్డి, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు.. జేసీబీ ఓనర్ వెంకటరమణ, జేసీబీ డ్రైవర్ ఎస్‌కే సుభాన్, మొర్రిమేకల ఉపేందర్, మొర్రిమేకల జవహర్‌లాల్, నాగేశ్వరరావు, జీ వెంకటేశ్వరరావులను శాలువాలతో సత్కరించి అభినందించారు.

–ఖమ్మం





ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద మంత్రి శ్రీధర్‌బాబు కాళ్లు మొక్కుతున్న ప్రాజెక్టు గేట్ ఆపరేటర్ లక్ష్మణ్

కాల్మొక్త సార్.. జీతాలియ్యండి

మంత్రి శ్రీధర్‌బాబుకు ఎల్లంపల్లి గేట్ ఆపరేటర్ వినతి

హాజీపూర్, సెప్టెంబర్ 3 : 'సార్.. మాకు ఆరు నెలల నుంచి జీతాలు సరిగా ఇవ్వడం లేదు. ఇబ్బందిగా ఉన్నది. దయచేసి ప్రతి నెలా జీతాలు ఇచ్చేలా చూడండి' అంటూ ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్ ఆపరేటర్ మంత్రి శ్రీధర్‌బాబు కాళ్లపై పడి వేడుకున్నాడు. మంగళవారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల గుడిపేట పరిధిలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిశీలనకు వచ్చిన మంత్రి శ్రీధర్‌బాబు రాగా గేట్ ఆపరేటర్ లక్ష్మణ్ ఆయనతో మొరపెట్టుకున్నాడు. ఎల్లంపల్లిలో మొత్తం తొమ్మిది మంది కాంట్రాక్టు గేట్ ఆపరేటర్లు, ఎలక్ట్రీషియన్లుగా విధులు నిర్వహిస్తున్నారు. దాదాపు ఆరు నెలలుగా బిల్లులు వస్త లేవని వేతనాలను చెల్లించడం లేదని మంత్రి ఎదుట వాపోయాడు. ఒక వేళ వేతనాలు ఇచ్చినా ఏడుగురికి సరిపడా వేతనాలు ఇచ్చి 9 మంది తీసుకోవాలని అధికారులంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. మంత్రి శ్రీధర్‌బాబు స్పందించి వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించాలని అక్కడున్న ప్రాజెక్టు అధికారులను ఆదేశించారు.

రాత్రికి రాత్రే నేలకూలిన 50 వేల వృక్షాలు

- ఏటూరునాగారం-మేడారం అడవుల్లో అరుదైన సంఘటన
- టోర్నడో ప్రభావం వల్లే జరిగి ఉండొచ్చంటున్న అధికారులు

హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి వరంగల్ జిల్లా ఏటూరునాగారం–మేడారంలోని అడవుల్లో అరుదైన సంఘటన చోటుచేసుకున్నది. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అడవి తల్లి వణికిపోయింది. రాత్రికి రాత్రే 50 వేలకుపైగా చెట్లు ఒకే సమయంలో కుప్పకూలిపోయాయి. తాడిచెర్ల, తామిడేరు ప్రాంతాల్లో ఆగస్టు 31 సాయంత్రం 5:30 నుంచి రాత్రి 7 గంటల మధ్య ఈ ఘటన జరిగింది. దీనిపై అటవీ, వాతావరణ శాఖల అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వాతావరణంలో మార్పులతో టోర్నడోలు ఏర్పడటంతో ఈ ఘటన జరిగి ఉండొచ్చని చెప్తున్నారు. దీనిపై లోతైన పరిశీలన జరిపేందుకు శాటిలైట్ డాటాతోపాటు ఇతర పరికరాల సాయంతో అధ్యయనం చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్ ఆ ప్రాంతంలో పర్యటించారు. ఒకేసారి వేల సంఖ్యలో చెట్లు కూలిపోవడం ఇదే మొదటిసారని, 50 నుంచి 100 మైళ్ల వేగంతో తీవ్రమైన గాలులు వీయడం వల్ల ఈ ఘటన జరిగి ఉండవచ్చని ఆయన చెప్పారు.

రేవంత్ సర్కార్ తాజా అప్పు 2,500 కోట్లు

ఆర్బీఐ నుంచి 8 నెలల్లో రూ.44,618 కోట్ల రుణం

హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): రేవంత్‌రెడ్డి సర్కారు అప్పు కోసం మరోసారి రిజర్వు బ్యాంకు తలుపు తట్టింది. మరో రూ.2,500 కోట్లు అప్పు చేసింది. ఈ విషయాన్ని ఆర్బీఐ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. తెలంగాణలో అధికారం చేపట్టిన ఎనిమిది నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్బీఐ నుంచి రూ.42,118 కోట్ల రుణం పొందింది. తాజాగా రూ.2,500 కోట్లతో కలిపి ఇప్పటివరకు రేవంత్‌రెడ్డి సర్కారు ఆర్బీఐ నుంచి తీసుకున్న అప్పు అక్షరాల రూ.44,618 కోట్లకు చేరింది. గత ఏడాది డిసెంబర్ 12న రూ.500 కోట్లతో మొదలు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల బాండ్ల వేలం ద్వారా ఆర్బీఐ నుంచి రుణాలు పొందుతూనే ఉన్నది. ఇలా ప్రతి నెలా రూ.5 నుంచి 6 వేల కోట్ల విలువైన బాండ్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రిజర్వు బ్యాంకు నుంచి రుణాలు సేకరిస్తున్నది.

ఔటర్ లోపలి గ్రామాలు మున్సిపాలిటీల్లో విలీనం

మొదటిపేజీ తరువాయి...

నియమించింది. ఈ కమిటీలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, దామోదర రాజనర్సింహ సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ ఆగస్టు 22న సమావేశమై ఓఆర్ఆర్ పరిధిలోని గ్రామ పంచాయతీల మాజీ ప్రజాప్రతినిధులు, చట్ట సభల ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను స్వీకరించారు. ఈ సమావేశంలో ఔటర్‌కు అవతల ఉన్న ఆరు గ్రామ పంచాయతీలను కూడా విలీనం చేయాలని నిర్ణయించారు.

ఆయా మున్సిపాలిటీల్లో విలీనం కానున్న గ్రామాల వివరాలు

	మున్సిపాలిటీ	విలీనం కానున్న గ్రామాలు
రంగారెడ్డి జిల్లా	పెద్ద అంబర్‌పేట్	బాచారం, గౌరెల్లి, కుత్బుల్లాపూర్, తారామతి పేట్
	శంషాబాద్	బహదూర్‌గూడ, పెద్ద గోల్కొండ , చిన్న గోల్కొండ, హమీదుల్లానగర్, రషీద్‌గూడ, ఘన్సిమిగూడ.
	నార్సింగి	మీర్జాగూడ
	తుక్కుగూడ	హర్షగూడ
మేడ్చల్ జిల్లా	మేడ్చల్	పాడూరు, రాయిలాపూర్.
	దమ్మాయిగూడ	కీసర, యాద్గార్‌పల్లి, అంకిరెడ్డిపల్లి, చీర్యాల, నర్సంపల్లి, తిమ్మాయిపల్లి.
	నాగారం	బోగారం, గూడకుంట, కరీంగూడ, రాంపల్లి, ద్యార
	పోచారం	వెంకటాపూర్, ప్రతాపసింగారం, కొర్రెముల, కాచివానిసింగారం, చౌదరిగూడ.
	ఘట్‌కేసర్	అంకుషాపూర్, అవుషాపూర్, మాదారం, ఏదులాబాద్, ఘనపూర్, మర్పల్లిగూడ.
	గుండ్లపోచంపల్లి	మునీరాబాద్, గౌడవెల్లి
	తూంకుంట	బొంరాసిపేట, శామీర్‌పేట, బాబాగూడ .
సంగారెడ్డి జిల్లా	తెల్లాపూర్	కర్ధనూర్, ముత్తంగి, పోచారం, పాటి, ఘనపూర్.
	అమీన్‌పూర్	ఐలాపూర్, ఐలాపూర్ తండా, సుల్తాన్‌పూర్, కిష్టారెడ్డిపేట, పటేల్‌గూడ, ద్యార.

ఆర్థిక శాఖలో బిల్లుల దందా!

చెయ్యి తడిపితేనే నిధుల విడుదల

- పది నెలల కిందటి బిల్లులు కాదని పది రోజుల కిందటి బిల్లుకు మోక్షం
- టీచర్ల జీపీఎఫ్ పార్ట్ బిల్లుల్లోనూ దందా
- ప్రాధాన్యతను గాలికొదిలిన ఆర్థికశాఖ
- కేసీఆర్ హయాంలో నెలలోపే బిల్లుల మంజూరు

అలా.. నల్లగొండ జిల్లాకు చెందిన కొంత మంది ఉపాధ్యాయులకు సంబంధించిన జీపీఎఫ్ పార్ట్ ఫైనల్ బిల్లు చెక్కును జడ్పీ నుంచి ఆర్థికశాఖకు పంపారు. రూ.1.58 కోట్ల మొత్తంతో గత ఏడాది డిసెంబర్‌లో ఈ చెక్కును పంపగా ఇప్పటివరకు ఆర్థికశాఖ నుంచి నిధులు విడుదల కాలేదు.

ఇలా.. ఇదే జిల్లాకు చెందిన మరికొంతమంది ఉపాధ్యాయుల జీపీఎఫ్ పార్ట్ ఫైనల్ బిల్లుకు సంబంధించిన మరో చెక్కును కూడా ఇటీవలే జడ్పీ నుంచి ఆర్థికశాఖకు చేరింది. ఈ చెక్కు విలువ రూ.2.95 కోట్లు. రోజుల వ్యవధిలోనే దీనికి ఆర్థికశాఖ నిధులు విడుదల చేసింది. గత జనవరిలో పంపిన మరో చెక్కుకు కూడా రెండు రోజుల కిందట ఆర్థికశాఖ నిధులు విడుదల చేసింది.

హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): అన్నం ఉడికిందనేందుకు ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు. అట్లనే రాష్ట్ర ఆర్థిక శాఖలో ఏం జరుగుతుందనేందుకు ఈ ఒక్క ఉదాహరణ చాలు. కాంట్రాక్టర్ల బిల్లులే కాదు.. చివరకు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి హక్కుభుక్తంగా రావాల్సిన మొత్తాల నిధులు విడుదల చేసేందుకూ ఆర్థికశాఖలో దందా కొనసాగుతున్నదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చెయ్యి తడిపితే తప్ప నిధులు విడుదల కావటం లేదంటూ ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ మొత్తం సర్కారు వద్దే ఉంటుంది. ఇందులో పదవీవిరమణ పొందినవారు, సర్వీసులో ఉండి చనిపోయినవారితో పాటు 20 ఏండ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులు జీపీఎఫ్ పార్ట్ ఫైనల్ బిల్లుల కోసం దరఖాస్తు చేసుకుంటారు. వైద్య సదుపాయాలు, గృహ నిర్మాణాలు, వివాహాలు, పిల్లల చదువులు వంటి అత్యవసర అవసరాల కోసం జీపీఎఫ్ మొత్తంలోని 50 శాతాన్ని ఫైనల్ బిల్లుగా పొందేందుకు ఈ దరఖాస్తు చేసుకుంటారు. సంబంధిత డీడీవో (డిస్బర్సింగ్ డ్రాయింగ్ ఆఫీసర్) నుంచి ఉద్యోగుల వివరాలు జిల్లా పరిషత్తుకు వెళ్తాయి. అక్కడ ఒక్కొక్కరివి కాకుండా కొంతమంది ఉద్యోగుల జాబితాను రూపొందించి.. అందరికి సంబంధించిన మొత్తంతో చెక్‌ను రూపొందించి, ఆర్థికశాఖకు పంపుతారు. జిల్లాల నుంచి వచ్చిన చెక్కులను ప్రాధాన్య క్రమంలో తీసుకొని ఆర్థికశాఖ నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది. కానీ, ఆ ప్రాధాన్య క్రమం క్రమం తప్పిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు నల్లగొండ జిల్లా నుంచి వచ్చిన ఉపాధ్యాయుల జీపీఎఫ్ పార్ట్ ఫైనల్ బిల్లుల చెక్కులే నిదర్శనం. గత ఏడాది డిసెంబర్‌లో జడ్పీ నుంచి వచ్చిన చెక్‌ను కాదని, కొన్నిరోజుల కిందట వచ్చిన చెక్‌ను క్లియర్ చేయటం వెనుక మతలబు ఏమిటనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. పైగా తక్కువ మొత్తం ఉన్నందున త్వరగా క్లియర్ చేశామని సాకు చెప్పే అవకాశం కూడా లేదు. ఎందుకంటే గత డిసెంబర్‌లో పంపిన చెక్కు మొత్తం రూ.1.58 కోట్లు అయితే, ఇటీవల పంపిన చెక్ విలువ రూ.2.95 కోట్లు. అంటే.. దాదాపు రెట్టింపు. మరి.. తక్కువ మొత్తాన్ని కాదని, ప్రాధాన్య క్రమాన్ని విస్మరించి నిధులు విడుదల చేయటం వెనక జరుగుతున్న దందా ఏమిటి? అని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.

ఆదివాసీ మహిళ పై అమానుష దాడి

మొదటిపేజీ తరువాయి...

కట్టేందుకు గత నెల 31న సిర్పూర్(యు) మండలంలోని కోహినూర్‌కు వెళ్లడానికి ఆటోల కోసం జైనూర్‌లో ఎదురు చూస్తున్నది. ఈ విషయాన్ని గమనించిన సోను పటేల్.. గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ షేక్ మగ్దూం కోహినూర్‌కు వెళ్తున్నట్టు ఆమెను నమ్మించి ఆటో ఎక్కించాడు. షేక్ ముగ్దూం రాఘాపూర్ దాటగానే ఒంటరిగా ఉన్న మహిళతో అసభ్యకరంగా మాట్లాడుతూ లైంగికదాడికి యత్నించాడు. ఆమె కేకలు వేయడంతో వాగ్వాదానికి దిగాడు. ఈ విషయం బయటికి వెళ్తే తనపై దాడి చేస్తారనుకున్న షేక్ ముగ్దూం.. ఆమె ముఖంపై ఇనుపరాడుతో బలంగా కొట్టాడు. ఆమె స్పృహ తప్పి పడిపోయింది. మహిళ చనిపోయిందనుకుని రోడ్డుపై పడేసి ఆటో డ్రైవర్ పారిపోయాడు. అటుగా వస్తున్న వాహనదారులు రక్తపు మడుగులో పడి ఉన్న మహిళను గమనించి 108లో జైనూర్ సర్కారు దవాఖానకు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఆదిలాబాద్ రిమ్స్‌కు, అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయిందని బాధితురాలి తమ్ముడు ఈ నెల 1న సిర్పూర్(యు) పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న బాధితురాలు స్పృహలోకి రావడంతో అసలు విషయం బయట పడింది. ఈ నెల 2న పోలీసులు ఆమెను విచారించగా.. తనపై ఆటో డ్రైవర్ షేక్ మగ్దూం లైంగిక దాడి చేయడానికి యత్నించాడని, తాను ఎదురు తిరిగితే.. తన ముఖంపై ఇనుపరాడుతో బలంగా కొట్టాడని వివరించింది. నిందితుడిపై లైంగికదాడి, హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్టు ఆసిఫాబాద్ డీఎస్పీ సదయ్య, జైనూర్ సీఐ రమేశ్ తెలిపారు. ఆదివాసీ మహిళపై లైంగికదాడి, హత్యాయత్నానికి పాల్పడిన షేక్ మగ్దూంను బహిరంగంగా ఉరి తీయాలని ఆదివాసీ సంఘాల జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కనకయాదవ్‌రావ్ డిమాండ్ చేశారు. ఆదివాసీ మహిళపై జరిగిన అఘాయిత్యాన్ని నిరసిస్తూ మంగళవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు.

వరద బాధితులకు ఉద్యోగుల బాసట

- ఉద్యోగుల ఒకరోజు వేతనాన్ని ప్రకటించిన జేఏసీ కమిటీలు
- మహబూబాబాద్‌లో సీఎంకు అంగీకార పత్రం అందజేత
- సెప్టెంబర్ నెల వేతనం నుంచి జమ చేయాలని వినతి



సీఎం రేవంత్‌రెడ్డికి విరాళం అంగీకారపత్రాన్ని అందిస్తున్న ఉద్యోగ జేఏసీ సంఘాల నేతలు

హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు బాసటగా నిలిచారు. ఒకరోజు మూల వేతనాన్ని విరాళంగా ఇస్తామని ఉద్యోగుల జేఏసీ సంఘాలు మంగళవారం ప్రకటించాయి. హైదరాబాద్ నాంపల్లిలోని టీఎన్జీవో భవన్‌లో ఎంప్లాయీస్ జేఏసీ నేతలు అత్యవసరమై వరద బాధితుల సాయంపై చర్చించారు. 205 సంఘాలతో కూడిన జేఏసీ పక్షాన రూ.130 కోట్లను సీఎం సహాయనిధికి జమచేయాలని తీర్మానించారు. ఆ తర్వాత మహబూబాబాద్‌కు వెళ్లిన జేఏసీ నేతలు అక్కడి జిల్లా కలెక్టరేట్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి తమ అంగీకారపత్రాన్ని అందజేశారు. రాష్ట్రంలోని గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు పెన్షనర్లు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల ఒక రోజు మూలవేతనాన్ని సెప్టెంబర్ నెల జీతం నుంచి ప్రభుత్వ ఖజానాకు జమచేయాలని కోరారు. ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ శ్రీనివాసరావు, శ్రీపాల్‌రెడ్డి, సదానందంగౌడ్, మధుసూదన్‌రెడ్డి, స్థితప్రజ్ఞ, చంద్రశేఖర్ గౌడ్, రవీందర్‌రెడ్డి, రవి, మణిపాల్‌రెడ్డి, రమేశ్, సత్యనారాయణ పాల్గొన్నారు.

ఉద్యోగుల సమిష్టి నిర్ణయం: జేఏసీ చైర్మన్

హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): వరద బాధితులకు తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ పక్షాన రూ.100 కోట్ల విరాళాన్నిస్తున్నట్టు జేఏసీ చైర్మన్ వీ లచ్చిరెడ్డి ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో సీఎస్ శాంతికుమారిని కలిసి జేఏసీ పక్షాన ఉద్యోగుల అంగీకారపత్రాన్ని అందజేశారు. ప్రభుత్వ విభాగాల్లోని ఉద్యోగుల తరపున సమష్టిగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో తమ వంతుగా ప్రభుత్వానికి ఆర్థికంగా చేయూతనివ్వాలని భావించినట్టు లచ్చిరెడ్డి తెలిపారు.

విరాళం ప్రకటనపై ఉద్యోగుల్లో అసహనం

- బహిరంగంగా అసంతృప్తి వ్యక్తంచేసిన ఉద్యోగులు
- ఎవరినడిగి వరద సాయం ప్రకటించారంటూ ఫైర్
- పెండింగ్ డీఏలు, సరెండర్ లీవ్‌ల సంగతేంటని ప్రశ్న
- సోషల్ మీడియాలో ఉద్యోగ సంఘాలపై ఆగ్రహం

హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): వరద బాధితులను ఆదుకునేందుకు ఒక రోజు మూలవేతనాన్ని విరాళంగా ఇస్తామంటూ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల జేఏసీలు పోటీపడి ప్రకటించడంపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఉద్యోగ సంఘాల తీరును ఉద్యోగులు సోషల్ మీడియా వేదికగా ఎండగట్టారు. బహిరంగంగా తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. వరద బాధితులను ఆదుకునేందుకు ఉద్యోగ సంఘాలు జేఏసీలు పోటీపడి విరాళాలు ప్రకటించాయి. ఒక జేఏసీ రూ.130 కోట్లు, మరో జేఏసీ రూ.100 కోట్లు విరాళమిస్తామంటూ ముఖ్యమంత్రికి, సీఎస్‌కు అంగీకార పత్రాలను అందజేశాయి. దీనిని కొంత మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు తప్పుపడుతున్నారు. తమను సంప్రదించకుండా, అభిప్రాయం సేకరించకుండా ఇలా ఏకపక్షంగా ఎలా ప్రకటన చేస్తారని సోషల్‌మీడియాలో ఫైర్ అయ్యారు. డీఏ బకాయిలు విడుదల చేయించలేదు. సరెండర్‌లీవుల బిల్లులు ఇప్పించలేదు. పీఆర్సీ గురించి అడగరు.. కానీ ఎవరు అడిగారని ఒకరోజు వేతనం ఇస్తామని ఒప్పుకున్నారని మండిపడ్డారు. రెండు నెలల క్రితం బదిలీ అయిన ఉద్యోగులకు సగం నెల వేతనం ఇంకా ఇవ్వనేలేదని పేర్కొన్నారు. ఎవరి మెప్పు కోసం మమ్మల్ని బలిపశువులను చేస్తున్నారంటూ తిరుగుబాటు చేశారు. కొందరు ఉద్యోగ సంఘాల నేతలకు ఫోన్లు చేసి నీలదీసినంత పనిచేశారు. సహాయమనేది వ్యక్తిగతమని. ఎంత ఇవ్వాలని చెప్పడానికి ఎవరికీ హక్కు లేదని స్పష్టం చేశారు. 'విరాళం ప్రకటించడానికి ముందు ప్రాథమికంగా సభ్యుల అభిప్రాయం తీసుకోవాలి. అంతా నాయకులు ఇష్టమేనా.. ఎదుటి వాళ్ల జీతం మీద మీకు ఏం హక్కు ఉంది?' అంటూ ఓ ఉద్యోగి సోషల్‌మీడియాలో తన అసంతృప్తిని వెల్లగక్కారు.

సోషల్ మీడియాలో ఉద్యోగుల అసంతృప్తి..

- ప్రస్తుతం ఉద్యోగ సంఘాలు పోటీపడుతున్నాయి. జేఏసీలుగా ఏర్పడ్డాయి. ఎందుకో తెలుసా. ప్రభుత్వం దృష్టిలో పడటానికి. ఉద్యోగుల ప్రయోజనాల కోసం పోరాటాలు చేయాల్సిన సంఘాలు.. ఒకరిని మించి మరొకరు తామంటే తామే విధేయులమని చాటుకోవడానికి తాపత్రయపడుతున్నాయి.
- మేం విరాళం ఇవ్వం గాక ఇవ్వం. మేం లెటర్ స్వచ్ఛందంగా ఇస్తే ఒక రోజు వేతనం కట్‌చేయండి. లేకపోతే మా అభిప్రాయం లేకుండా వేతనం కట్‌చేస్తే ప్రజాస్వామ్యమనిపించుకోదు.
- ఏ సంఘ నాయకులు సంతకాలు చేశారో.. ప్రభుత్వాన్ని కలిశారో వాళ్ల ఒక్క రోజు జీతాన్ని కట్‌చేయాలి. సంఘాల్లో లేని వాళ్లవి ఎలా కట్ చేస్తారు. అలా చేస్తే ధర్నాలు, రాస్తారోకోలు, నల్లబ్యాడ్జీలతో నిరసనలు తెలుపుతాం.
- కత్తికి లేని దురద పీటకు ఎందుకో.. ముందు రాజకీయ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, నామినేటెడ్ పోస్టుల్లోని వారు, సెలబ్రిటీలు విరాళాలు ఇస్తున్నట్టు ప్రకటన చేయాలి. ప్రజా ప్రతినిధులకు లేని ఔదార్యం ఉద్యోగులకెందుకు?
- వరద బాధితులకు ఒక రోజు మూలవేతనం సరే.. అలాగే పెండింగ్‌లోని నాలుగు డీఏలు ఇప్పిస్తున్నామని ఒక స్టేట్‌మెంట్ కూడా ఇప్పించండి. కనీసం రెండు డీఏలైనా ఇప్పించండి. పెండింగ్ బిల్లులు మంజూరు చేయించండి.



ఏసీబీకి చిక్కిన డిప్యూటీ డీసీటీవో

10 వేలు లంచం తీసుకుంటూ దొరికిన వెంకటేశ్వర్‌రెడ్డి

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 3: లంచం తీసుకుంటూ డిప్యూటీ డీసీటీవో ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ ఘటన మంగళవారం మహబూబ్‌నగర్‌లో చోటుచేసుకుంది. ఈ మేరకు ఏసీబీ అడిషనల్ ఎస్పీ కృష్ణ గౌడ్ వివరాలు వెల్లడించారు. నారాయణపేట జిల్లా మద్దూ రు మండలం పిల్లిగుండు తండాకు చెందిన రాత్లావత్ సంతోష్ నాయక్ మహబూబ్‌నగర్‌లోని మర్లులో వ్యాపారం కోసం ఓ దుకాణం అద్దెకు తీసుకున్నాడు. జీఎస్టీ లైసెన్స్ కోసం గత నెల 17న జడ్చర్లలో సీఏ ఉస్మాన్‌ను సంప్రదించి 'మీ సేవ'లో దరఖాస్తు చేసుకున్నాడు. ఈ మేరకు డిప్యూటీ డీసీటీవో వెంకటేశ్వర్‌రెడ్డి గత నెల 22న దుకాణంలో తనిఖీ చేశాడు. దుఖాణం నిబంధనలకు వ్యతిరేకంగా ఉందని, లైసెన్స్ రద్దు చేస్తానని చెప్పాడు. ఏమైనా ఉంటే చెల్లిస్తానని దుకాణం యజమాని చెప్పడంతో రూ.50 వేలు ఇవ్వాలని వెంకటేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశాడు. అంత ఇవ్వలేనని చెప్పగా.. రూ.10 వేలకు ఒప్పందం కుదిరింది. అనంతరం బాధితుడు ఏసీబీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. ప్లాన్ ప్రకారం.. మంగళవారం మహబూబ్‌నగర్ న్యూటౌన్‌లోని డిప్యూటీ డీసీటీవో కార్యాలయంలో నగదు అందిస్తుండగా.. ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి విచారించారు. అధికారిది గద్వాల జిల్లా కేంద్రం కావడంతో అక్కడా ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. నిందితుడిని హైదరాబాద్‌లోని నాంపల్లి ఏసీబీ కోర్టుకు తరలించినట్టు ఏఎస్పీ తెలిపారు.

బాధితుల పేర్లు వెల్లడించం: ఏసీబీ

హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): అవినీతి నిరోధక శాఖ కేసుల్లో ఇక నుంచి బాధితుల పేర్లను వెల్లడించబోమని ఏసీబీ మంగళవారం ప్రకటించింది. కొన్ని భద్రతా కారణాల రీత్యా బాధితుల పేర్లను అత్యంత గోప్యంగా ఉంచనున్నట్టు వెల్లడించింది. ఏసీబీ కేసుల్లో పట్టుబడిన తర్వాత సంబంధిత అధికారుల నుంచి, వారి బంధు వర్గం నుంచి బాధితులకు ముప్పు పొంచి ఉండటంతోనే ఈ జాగ్రత్తలు తీసుకునేందుకు నిర్ణయించినట్టు తెలిపింది. ఇక నుంచి బాధితులెవరైనా నిర్భయంగా ఏసీబీకి ఫిర్యాదు చేయాలని కోరింది.

అమీన్‌పూర్‌లో అక్రమ నిర్మాణాలపై కొరడా

ఐలాపూర్ తండాలో భారీ ఎత్తున కూల్చివేతలు

అమీన్‌పూర్, సెప్టెంబర్ 3: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలంలోని ఐలాపూర్ తండా పంచాయతీ పరిధిలో మంగళవారం అధికారులు అక్రమ కట్టడాలుగా పేర్కొంటూ కూల్చివేతలు చేపట్టారు. కోర్టు వివాదంలో ఉన్న స్థలంలో అక్రమ కట్టడాలతోపాటు సర్వే నంబర్ 462ని ప్రభుత్వ స్థలంలో నిర్మించిన కట్టడాలను తహసీల్దార్ రాధా ఆధ్వర్యంలో భారీ బందోబస్తు మధ్య నేలమట్టం చేశారు. మంగళవారం తెల్లవారుజామున రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పోలీస్ బలగాలతో వచ్చి కూల్చివేతలు చేపట్టారు. 462 సర్వే నంబర్‌లో అమీన్‌పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డికి సంబంధించిన నిర్మాణాలను కూలుస్తున్నట్టు సమాచారం అందుకొన్న కార్యకర్తలు, అనుచరులు అక్కడికి చేరుకొని రెవెన్యూ అధికారులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. పూర్తిస్థాయి సర్వే నిర్వహించిన తరువాతే కూల్చివేతలు చేపట్టాలని చైర్మన్ పాండురంగారెడ్డి ఆందోళనకు దిగారు. ఏదైనా ఉంటే కోర్టులో తేల్చుకోండి అంటూ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. అదే సర్వే నంబర్‌లో ఫ్యూజన్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు సంబంధించిన ప్లేగ్రౌండ్‌తో పాటు ప్రహరిని ధ్వంసం చేశారు.

నిబంధనలకు విరుద్ధంగా

అమీన్‌పూర్‌లో అధికారులు నియంతగా వ్యవహరిస్తున్నారు. న్యాయస్థానాలను సైతం లెక్కచేయడం లేదు. ఇటువంటి కక్షసాధింపు చర్యలు ఉంటాయని, గుర్తించి అధికార కాంగ్రెస్‌లో చేరినప్పటికీ వేధింపులు తప్పడం లేదు.
– పాండురంగారెడ్డి, మున్సిపల్ చైర్మన్

ప్లీజ్ మీ లంచం వాపస్ తీసుకోండి!

- ఏసీబీ వరుస దాడుల నేపథ్యంలో సెట్‌రైట్
- లంచమిచ్చిన వ్యక్తుల కోసం వెతుకులాట
- ఇచ్చిన డబ్బు వాపస్ ఇచ్చేస్తున్న కాప్స్

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): 'పైసలు లేనిదే ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు కావు' అనే నానుడి ఉన్నది. ఆ నానుడిని నిజం చేస్తూ ఎందరో ప్రభుత్వ అధికారులు, సిబ్బంది లంచానికి అలవాటుపడ్డారు. ఇటీవల కాలంలో మరీ రెచ్చిపోతున్నట్టు వరుస ఏసీబీ దాడులే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిత్యం ఏదో ఒకచోట ఏసీబీ అధికారులు దాడులకు దిగుతున్నారు. ఫలితంగా లంచాలకు మరిగిన వారిలో భయం కలిగింది. తమపై ఎక్కడ ఫిర్యాదు చేస్తారోననే గుబులుతో తీసుకున్న లంచం సొమ్మును ఇచ్చిన వ్యక్తులకే తిరిగిచ్చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో పని



చేసి మరోచోటుకు బదిలీ అయిన ఓ ఎస్సై ఉదంతం చర్చనీయాంశంగా మారింది. ఓ దుకాణ యజమాని నుంచి గతంలో తీసుకున్న రూ.15 వేల లంచం సొమ్మును అతన్ని వెతికి మరీ అతడున్న చోటుకే వెళ్లి ఆ ఎస్సై తిరిగివ్వడం గమనార్హం.

15 వేల లంచం సొమ్ము తిరిగిచ్చేసిన ఎస్సై!

'సార్ మీరెక్కడున్నారు? మిమ్మల్ని ఓ సారి కలవాలి! నేనొస్తా సార్.. నోనో నేనే మీ వద్దకు వస్తా.. ప్రస్తుతం మీరెక్కడున్నారో చెప్పండి చాలు' అంటూ దుకాణ యజమానికి ఆ సబ్ ఇన్‌స్పెక్టర్ నుంచి ఇటీవల వచ్చిన ఫోన్‌కాల్ ఇది. ఆ ఎస్సై మాట కాదనలేక ఆ దుకాణం యజమాని మలక్‌పేట్‌లో ఉన్నానంటూ చెప్పారు. గంట వ్యవధిలోనే సదరు ఎస్సై అతనిని వచ్చి కలిశాడు. కుటుంబ మంచిచెడ్డలు, వ్యాపార బాగోగుల గూరించి కొద్దిసేపు మాట్లాడాడు. ఆ తర్వాత తన జేబులో నుంచి రూ.15 వేలు తీసి, సదరు దుకాణ యజమాని చేతిలో పెట్టాడు. నా మాట కాదనకండా మీరిచ్చిన డబ్బు వెనక్కి తీసుకోండి. మీకు నేను ఎలాంటి సహాయం చేయలేకపోయానంటూ ఆ వ్యాపారికి ఎస్సై నచ్చజెప్పి వెళ్లిపోయాడు. అయ్యో ఏంది సార్ ఇది.. అని అంటుండగానే ఆ ఎస్సై అతని మాట వినకుండా తానొచ్చిన బైక్‌పై వెళ్లిపోయాడు.

జరిగింది ఇదీ!

హైదరాబాద్ వెస్ట్‌జోన్ పరిధిలో నిరుడు చివరలో ఒక స్పా సెంటర్ నిర్వాహకులకు, ఆ ఇంటి యజమానికి ఏర్పడిన వివాదం పోలీస్‌స్టేషన్ దాకా వెళ్లింది. ఇరు పార్టీలతో ఏసీపీ, సీఐలు మాట్లాడారు. ఆ కేసు దర్యాప్తు జరుపుతున్న ఎస్సై మాత్రం బాధితులతో మంచిగానే ఉంటూ, ఖర్చుల కోసం ఎంతో కొంత ఇవ్వాలంటూ తన సిబ్బందితో విషయాన్ని ఫిర్యాదుదారులకు చేరవేశాడు. దీంతో వారు ఒక ఎస్సైకి రూ.15 వేలు లంచం అందజేశారు. ఆ కేసు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నది. విచారణ జరుగలేదు, ఫిర్యాదుదారుకు న్యాయమూ జరుగలేదు. కొన్నిరోజుల తర్వాత ఆ ఎస్సై అక్కడి నుంచి బదిలీ అయ్యాడు. ఏసీబీ దాడులు, అధికారులు హెచ్చరికలతో జంకిన ఆ ఎస్సై రూ.15 వేలు లంచంగా ఇచ్చిన వ్యక్తిని వెతికి మరీ తిరిగి ఇచ్చేయడం ఇప్పుడు నగరంలో చర్చనీయాంశంగా మారింది.

మున్సిపల్‌శాఖలో 400 రహస్య జీవోలు!

- వెబ్‌సైట్‌లో కనిపించేవి 8 మాత్రమే
- ప్రతిపక్షంలో ఉండగా జీవోలన్నీ వెబ్‌సైట్‌లో పెట్టాలని డిమాండ్
- నేడు ఆచరణలో మాత్రం శూన్యం

హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): మున్సిపల్ శాఖలో ఏం జరుగుతున్నది? అంటే అంతా రహస్య జీవోల తతంగం నడుస్తున్నది అని అర్థమవుతున్నది. ఎందుకలా అంటే.. ఆ శాఖలో ఇప్పటి వరకు మొత్తం 390 జీవోలు విడుదల కాగా, అందులో కేవలం 8 మాత్రమే అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. అంటే.. రెండు శాతం జీవోలు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉన్నాయన్నమాట. మిగిలిన 98 శాతం జీవోలు రహస్యంగా ఉంచారు. దీనిపై సామాజిక కార్యకర్తలు మండిపడుతున్నారు. ఏ సంస్థలకు ఎలాంటి మినహాయింపులు, రాయితీలు, సబ్సిడీలు, విధానపరమైన నిర్ణయాల్లో ఎవరెవరికి లబ్ధి చేకూర్చారోనని, ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు ప్రజలకు తెలుసుకోవడానికి అవకాశం లేకుండా రహస్యాన్ని పాటిస్తున్నారని విమర్శిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉండగా.. జీవోలన్నీ వెబ్‌సైట్‌లో పెట్టాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ ముఖ్యనేతలే ఇప్పుడు జీవోలను రహస్యంగా ఎందుకు ఉంచుతున్నారని ప్రశ్నిస్తున్నారు. అత్యంత కీలకమైన మున్సిపల్‌శాఖలో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, జలమండలి, ఓఆర్‌ఆర్, మూసీ నది, మెట్రో రైలు, హైదరాబాద్ గ్రోత్ కారిడార్, డీటీసీపీ, సీడీఎంఏ భాగం. అలాంటి శాఖలో జీవోలను రహస్యంగా ఉంచటం అనేక అనుమానాలకు తావిస్తున్నది. సామాజిక కార్యకర్తలు పేర్కొంటున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు తెలుసుకొనే హక్కు ప్రజలకు ఉన్నదని స్పష్టం చేస్తున్నారు. 'పంచాయతీరాజ్ శాఖలోనూ గత జనవరి నుంచి మొత్తం 480 జీవోలు జారీఅయ్యాయి. ఈ శాఖ వెబ్‌సైట్‌లో 26 జీవోలను మాత్రమే పొందుపరిచారు. మిగిలినవన్నీ రహస్యంగానే ఉన్నాయి. ఈ రెండు శాఖల్లోనే కాకుండా దాదాపు ప్రతి శాఖలో ఇదే పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం ఇప్పటికైనా జీవోలన్నింటనీ బహిర్గతం చేయాలి. అందరికీ అందుబాటులో ఉండేలా వెబ్‌సైట్‌లో ఉంచాలి' అని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం విడుదల చేస్తున్న కీలకమైన జీవోలన్నీ రహస్యంగా ఉంచుతున్నారని.. అందుకు మాజీ ఐపీఎస్ అంజనేయరెడ్డి నియామకమే ఉదాహరణ అని పేర్కొంటున్నారు.

• బోరుబావి నుంచి ఉబికివస్తున్న నీరు



నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం సజనాపూర్‌లో బోరుబావి నుంచి నీరు ఉబికి వస్తున్నది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో భూగర్భ జలాలు పెరిగాయి. దీంతో సజనాపూర్‌లో సూర్మి రఘు అనే రైతుకు చెందిన బోరులో మోటర్ స్టార్ట్ చేయకుండానే నీరు ఉబికి వస్తున్నది. – దామరగిద్ద

డెంగ్యూతో చిన్నారి మృతి

ఆత్మకూరు, సెప్టెంబర్ 3 : హనుమకొండ జిల్లా ఆత్మకూరు గ్రామానికి చెందిన తాళ్ల శ్రీనిత్య (12) డెంగ్యూతో ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. శ్రీనిత్య కుటుంబం ప్రస్తుతం వరంగల్‌లో నివాసం ఉంటుండగా అక్కడే ఓ ప్రైవేట్ పాఠశాలలో ఐదో




తాళ్ల శ్రీనిత్య (ఫైల్)

తరగతి చదువుతున్నది. వారం రోజులుగా జ్వరం వస్తుండగా, రెండు రోజుల క్రితం తీవ్రమైంది. వెంటనే ఆమె తల్లి సునీత పాపను హనుమకొండలోని దవాఖానలో చేర్పించగా డెంగ్యూ నిర్ధారణ అయింది. ఈ క్రమంలో చికిత్స అందిస్తుండగానే మంగళవారం మృతి చెందినట్టు ఆమె పేర్కొన్నారు.

నిధుల స్వాహాలోకి ఈడీ ఎంట్రీ

హైదరాబాద్ (నమస్తే తెలంగాణ) : పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో రూ.1.72 కోట్లు కాజేసిన ఉద్యోగి కేసరి సతీశ్, అతని బంధువు దువ్వా వీరేశ్‌కుమార్‌పై ఈడీ నాంపల్లి కోర్టులో పీఎంఎల్‌ఏ చట్టం కింద అభియోగాలు మోపింది. వరంగల్ పోస్టల్ డివిజన్ సూపరింటెండెంట్ పరిధిలోని కొడకండ్లలో సబ్ పోస్టమాస్టర్‌గా పనిచేసిన సమయంలో సతీశ్ నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్టు కేసు నమోదు అయ్యింది.

• మీకు రుణమాఫీ కాలేదు



APGVB
Registered Notice
అప్పు చెల్లించుటకై నోటీసు
తేది:16-08-2024

ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు
SHANKARAMPET (R)
Shankarampet (R) vil
MEDAK District
Telangana State

శ్రీ/శ్రీమతి - Mr. AENUGULA RADAMMA
తండ్రి/భర్త -NARAYANA
ఇంటినెంబరు : 2-54
GAJAGATLAPALLY
SHANKARAMPET R , MEDAK DIST -502248

మీ ఋణ ఖాతా నెంబరు: 73061502010

RN112683684IN

వ్యవసాయ ఋణము

అమ్మ / అయ్యా,

మీరు మా బ్యాంకు లో 20-08-2020 తేదీన వ్యవసాయ అవసరం నిమిత్తం రూ. 145000.00 ఋణము తీసుకొని ఉన్నారు. ఇట్టి ఋణం తేది 16-08-2024 నాటికి రూ. 113083.66 (వడ్డీ అదనం) చెల్లించవలసి ఉన్నది . ఇట్టి ఋణాన్ని, ఋణ ఒప్పందం /అంగీకారము ప్రకారం 12 నెలలు లోగ తిరిగి చెల్లించిన యెడల మీరు పొందిన ఋణము పైన 7 % వడ్డీ విధించబడును. అలా చెల్లించని/ పునరుద్ధించని యెడల, ఋణ ఒప్పంధం ప్రకారం ఒక సంవత్సరం పై బడిన కాలానికి 14% వడ్డీ చెల్లించవలిసి ఉంటుంది. అందు చేత, మీ ఋణము చెల్లించి అరత్న ను బట్టి తిరిగి అధిక పరపతి ని పొందగలరు.

2. అదే విధముగా, మీరు పొందివున్న వ్యవసాయ ఋణము ను పునరుద్ధరణ చెసుకొనే గడువు తేది 19-08-2021 నాడు ముగుస్తున్న సందర్భంగా,మీ ఋణా ఖాతా ను బ్యాంకు కు వచ్చి పునరుద్ధరణ/రెన్యువల్ చెసుకొగలరని తెలియ చెస్తున్నాము.

3. ఈ నోటీసు పంపించుటకు అయిన ఖర్చు రూ 59మీ ఋణ ఖాతా కు ఖర్చు రాయడమయినది

భవదీయుడు,
శాఖ నిరవహణాధికారి.

SHANKARAMPET (R) శాఖ

'మీ రుణం మాఫీ కాలేదు. వెంటనే డబ్బులు చెల్లించాలి' అంటూ బ్యాంకు అధికారులు నోటీసులు పంపిస్తున్నారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల గజగట్లపల్లికి చెందిన ఏనుగుల రాధమ్మ చిన్నశంకరంపేటలోని ఏపీజీవీబీలో 20 ఆగస్టు 2020న రూ. 1.45 లక్షల పంట రుణం తీసుకున్నది. అర్హతలున్నా మాఫీ కాలేదు. దీంతో బ్యాంక్ అధికారులు రుణాన్ని చెల్లించాలంటూ 16న నోటీసులు జారీ చేశారు. ఆ మహిళా రైతు ఏడాది క్రితమే మృతి చెందింది. ఇలాంటి నోటీసులే మరికొంతమంది రైతులకూ పంపించారు. – చిన్నశంకరంపేట



ఫార్మాసిటీకి వ్యతిరేకంగా సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌లోని ఆర్‌అండ్‌బీ రోడ్డుపై రాస్తారోకో, ధర్నా చేస్తున్న వివిధ పార్టీల నాయకులు, భూబాధితులు, ప్రజలు

ఫార్మాసిటీ వద్దే వద్దు

- మాకు జీవనాధారమైన భూములిచ్చేది లేదు
- సంగారెడ్డి జిల్లా న్యాల్ కల్ లో బాధితుల ధర్నా

న్యాల్‌కల్, సెప్టెంబర్ 3: ఫార్మాసిటీ వద్దే వద్దని, జీవనాధారంగా సాగుచేసుకుంటున్న భూములను ఇచ్చేది లేదని సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ మండలం వడ్డి, డప్పూర్, మల్గి గ్రామాలకు చెందిన భూ బాధితులు, ప్రజలు స్పష్టంచేశారు. మంగళవారం న్యాల్‌కల్‌లో ఆయా గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు, భూబాధితులు, ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయ పరిసరాల్లోని న్యాల్‌కల్–ముంగి ప్రధాన రోడ్డు మార్గంలో రాస్తారోకో, ధర్నా చేశారు. ప్రభుత్వ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రాణాలు పోయినా సరే.. ఫార్మాసిటీకి భూములు ఇవ్వబోమని స్పష్టంచేశారు. ఫార్మాసిటీతో ఈ ప్రాంతమంతా విషపూరితమయ్యే ప్రమాదముందని తెలిపారు. పచ్చని పొలాలు గుంజుకుని ఫార్మాసిటీ పేరుతో కోట్లాది రూపాయలు దండుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. ప్రభుత్వం భూములు లాక్కునే ప్రయత్నం చేస్తే ప్రాణాలైనా ఇస్తాంగానీ.. భూములు మాత్రం వదులుకునేది లేదని తేల్చిచెప్పారు. తమ ప్రాంతంలో ఫార్మాసిటీ ఏర్పాటు ప్రయత్నాలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని సూచించారు. ఫార్మాసిటీ ఏర్పాటును విరమించుకునే వరకూ పార్టీలకతీతంగా ప్రజలు, రైతులందరూ కలిసి మరింత ఉధృతంగా పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఆనంతరం తహసీల్దార్ భూపాల్‌ను కలిసి ఫార్మాసిటీకి భూములు మాత్రం ఇచ్చేది లేదంటూ వినతిపత్రాన్ని అందజేశారు.

ఫార్మా సిటీ ఉన్నదా? లేదా?

ప్రభుత్వ వివరణ కోరిన హైకోర్టు

హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లిలో ఫార్మా సిటీ ఉన్నదో లేదో చెప్పాలని, దీనిపై 6 లోగా రాతపూర్వక వివరణ ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఫార్మా సిటీ రద్దయినట్టు పత్రికల్లో వచ్చిన కథనం ఆధారంగా తాము నిర్ణయానికి రాలేమని తేల్చిచెప్పింది. ఫార్మా సిటీ ఏర్పాటు నిమిత్తం సేకరించిన భూముల పరిహార అవార్డు చెల్లదని గతంలో సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఇచ్చినందున తమ భూములపై ఉన్న ఆంక్షలను రద్దు చేయాలని కోరుతూ మేడిపల్లికి చెందిన 49 మంది దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ కే లక్ష్మణ్ మంగళవారం విచారణ జరిపారు. ఫార్మా సిటీ భూసేకరణ కోసం 2017లో జారీచేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా ఎలాంటి అభ్యంతరాలు స్వీకరించకుండానే పరిహార అవార్డు నోటిఫికేషన్ ఇవ్వడాన్ని తప్పుపడుతూ నిరుడు సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారని పిటిషనర్ల తరఫు న్యాయవాది చెప్పారు. ప్రభుత్వం ఫార్మా సిటీని రద్దు చేసినట్టు పత్రికల్లో కథనాలు వచ్చాయని, దీంతో రైతుల భూములపై ఆంక్షలను ఎత్తివేసి, మ్యుటేషన్లకు వీలుకల్పించాలని కోరారు. ప్రభుత్వం తరఫు న్యాయవాది దివ్య ప్రతివాదన చేస్తూ.. పిటిషనర్లు వాస్తవాలు చెప్పలేదని, పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా అసత్యాలతో కోర్టుకు వచ్చారని తెలిపారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ.. అసలు ఇంతకీ ఫార్మా సిటీ ఉన్నదో? లేక రద్దయిందో చెప్పాలని సంబంధిత అధికారిని ఆదేశించారు. అప్పటి వరకు ఈ పిటిషన్‌లోని అంశాల జోలికి వెళ్లబోమని స్పష్టం చేస్తూ.. విచారణను 6కు వాయిదా వేశారు.

గురుకులాల్లో ఆర్సీవోల చేతివాటం!

- గెస్ట్, పార్ట్‌టైం ఫ్యాకల్టీల ఎంపికలో అవినీతి దందా
- రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2,500-3,000 ఖాళీలు
- పాతవారికి అవకాశమివ్వకుండా మళ్లీ కొత్తవారితో భర్తీ
- ఒక్కో అభ్యర్థి నుంచి 50 వేల నుంచి లక్ష వరకు వసూలు
- నిజామాబాద్, కమలాపూర్‌లో ఆరోపణల పరంపర

హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): నిజామాబాద్ జిల్లాలో మైనార్టీ గురుకులానికి చెందిన ఓ ఉన్నతాధికారి గెస్ట్ ఫ్యాకల్టీలుగా ఉద్యోగావకాశం కల్పిస్తామని చెప్పి అభ్యర్థుల నుంచి డబ్బు వసూలు చేశారని బయటకు పొక్కింది. కేసులదాకా వెళ్లినట్టు ఇటీవలే వెలుగుచూసింది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం కమలాపూర్ గురుకులంలోనూ ఇదే రీతిన పోస్టులను భర్తీ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కొందరు గురుకులాల ఆర్సీవోలు అవినీతి దందాకు తెరలేపినట్టు తెలుస్తున్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో గెస్ట్, పార్ట్‌టైం ఉద్యోగులుగా పదేండ్లపాటు విద్యాబోధన చేసిన వారిని ఇటీవలే తొలగించారు. పర్మినెంట్ ఉద్యోగాల భర్తీ చేపట్టడంతో పాతవారిని వద్దని పక్కనపెట్టారు. సొసైటీల్లో నియామక ఉత్తర్వులు తీసుకున్న వారిలో 1,700 మంది అభ్యర్థులు ఇప్పటికీ ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరలేదని తెలుస్తున్నది. పదుల సంఖ్యలో అభ్యర్థులు గురుకుల పోస్టులను వదులుకున్నట్టు సమాచారం. మొత్తంగా అన్ని సొసైటీల్లో అన్ని క్యాడర్లలో 2,500 నుంచి 3,000 పోస్టులు ఖాళీగా మిగిలినట్టు సమాచారం. ఖాళీల స్థానంలో ఏండ్ల తరబడి పనిచేసిన పాతవారిని కాదని కొత్తవారితో భర్తీ చేస్తుండటం గమనార్హం. కొందరు ఆర్సీవోలు చేతివాటం ప్రదర్శిస్తూ ఇదంతా చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బోధన అవకాశాలున్న చోట బోధనానుభవమున్న తమ సేవలనే కొనసాగించాలని పాతవారు కోరుతున్నారు.

పాతవారికి డెమోల నిర్వహణలో మర్మమేమిటి?

ఖాళీలున్న చోట అప్పటికే పనిచేసిన, సుదీర్ఘ బోధన అనుభవమున్న అభ్యర్థులను కాదని, తిరిగి కొత్తగా డెమోలను నిర్వహిస్తూ కొత్త అభ్యర్థులతో ఆయా పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఒక్కో పోస్టుకు 50 వేల నుంచి లక్ష వరకు వసూలు చేస్తూ కొత్త వారితో ఆయా ఖాళీలను నింపుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పేరుకే డెమోలను నిర్వహిస్తూ, చివరికి డబ్బులిచ్చిన వారినే ఎంపిక చేస్తున్నారని బాహాటంగానే ప్రచారం కొనసాగుతున్నది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని మైనార్టీ గురుకులానికి చెందిన ఓ ఉన్నతాధికారి ఇదే రీతిన ఉద్యోగావకాశం కల్పిస్తామని చెప్పి నిరుద్యోగ అభ్యర్థుల నుంచి డబ్బు వసూలు చేశారని, అది బయటకు పొక్కడంతో కేసుల వరకూ దారితీసింది. కమలాపూర్ గురుకులంలోనూ డబ్బులు తీసుకొనే పోస్టుల భర్తీ చేపట్టారని గతంలో పనిచేసిన గెస్ట్ ఫ్యాకల్టీలు ఆరోపణలు చేస్తున్నారు.

మాకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి: గెస్ట్, పార్ట్‌టైం ఉద్యోగులు

సుదీర్ఘ బోధనానుభవం, గురుకులాలకు తాము అందించిన సేవలకు గుర్తింపుగా ఖాళీల భర్తీలో తమకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని గెస్ట్, పార్ట్‌టైం ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తమను పరిగణనలోకే తీసుకోకుండా కొత్తవారిని నియమించడమేమిటని ప్రశ్నిస్తున్నారు. రెగ్యులర్ నియామకాలను అడ్డం పెట్టుకుని ఆర్సీవోలు చేతివాటం ప్రదర్శిస్తున్నారని పలువురు మండిపడుతున్నారు. ఇప్పటికీ గత జూన్, జూలై నెలల వేతన బకాయిలు తమకు చెల్లించలేదని వివరిస్తున్నారు.

గౌరవ వేతన ఫ్యాకల్టీని తొలగించండి

- ఖాళీలను డిప్యూటేషన్‌తో భర్తీ చేయాలి
- 'సాంఘిక సంక్షేమ' సొసైటీ కార్యదర్శి వర్షిణి ఉత్తర్వులు
- ఒక్కరోజు వెయ్యి మంది గెస్ట్ లెక్చరర్ల తొలగింపు దారుణం
- బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆగ్రహం

హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): నాన్ రెగ్యులర్ స్టాఫ్, అదనపు స్టాఫ్, పార్ట్‌టైమ్, గెస్ట్ ఫ్యాకల్టీతోపాటు గౌరవ వేతనం కింద సంస్థలో పనిచేస్తున్న సిబ్బందిని తక్షణమే తొలగించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శి వర్షిణి ఆదేశించారు. గురుకుల విద్యాలయాల ప్రిన్సిపాల్స్‌కు ఉత్తర్వులు జారీచేశారు. గురుకులాల్లో బోధన సిబ్బంది ఎంతమేరకు అవసరమో వెల్లడించాలని సూచించారు. సిబ్బందిని తొలగించడం ద్వారా ఏర్పడిన ఖాళీల్లో రెగ్యులర్ సిబ్బందిని డిప్యూటేషన్‌పై నియమిస్తామని ఆ సొసైటీ జాయింట్ సెక్రటరీ తెలిపారు.

పేద విద్యార్థుల ఉసురు తగుల్తది

ఒక్క రోజులోనే వెయ్యి మంది గెస్ట్ లెక్చరర్లను తొలగించడం దారుణమని బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. మూడు నెలలుగా వీరికి వేతనాలు కూడా ఇవ్వలేదని మంగళవారం ఎక్స్ వేదికగా మండిపడ్డారు. 'ఈ రోజు సీఎం రేవంత్‌రెడ్డి ఆధీనంలో ఉన్న ఎస్సీ గురుకులాల నుంచి దాదాపు వెయ్యి మందికిపైగా గెస్ట్ లెక్చరర్లను తీసివేయడం జరిగింది. వీళ్లకు మూడు నెలలుగా జీతాలు కూడా ఇవ్వడం లేదంట. వీళ్లందరూ తెలంగాణలో పలుచోట్ల ధర్నాలకు దిగారు. వివక్షపూరిత చర్య వల్ల ఎన్నో అకాడమీలు మూతపడి తెలంగాణ గురుకులాల్లో చదువుతున్న లక్షల మంది ప్రతిభావంతులైన ఎస్సీ బహుజన విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడుతున్నది. అయినా, ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రులు, ఎస్సీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఏమీ పట్టనట్టు గుర్రుపెట్టి నిద్రపోతూనే ఉన్నారు. ఈ పేద విద్యార్థుల కుటుంబాల ఉసురు తగుల్తది. మీరు ఇట్లనే నిద్రపోతే చరిత్రలో దళితద్రోహులుగా మిగిలిపోతారు. ఖబర్దార్' అని ప్రవీణ్‌కుమార్ హెచ్చరించారు.

కొత్తగా 'తెలంగాణ విద్యాకమిషన్'

- విధివిధానాలను ఖరారు చేస్తూ జీవో జారీ
- కమిషన్‌కు ఒక చైర్మన్, ముగ్గురు సభ్యులు

హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): ప్రీప్రైమరీ నుంచి సాంకేతిక విద్య, యూనివర్సిటీ స్థాయి విద్య వరకు నూతన విద్యావిధానాన్ని రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 'తెలంగాణ విద్యా కమిషన్'ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ విధివిధానాలను ఖరారు చేస్తూ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం మంగళవారం జీవో 27ను విడుదల చేశారు. ఈ కమిటీకి ఒక చైర్‌పర్సన్, ముగ్గురు సభ్యులను నియమిస్తారు. రెండేండ్ల కాల పరిమితితో ఈ కమిషన్ పనిచేయనున్నది. హెచ్‌వోడీ స్థాయి ఐఏఎస్ అధికారి సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. యూనివర్సిటీల్లో పబ్లికేషన్ల సంఖ్య తగ్గడం, పరిశోధన కార్యకలాపాలు కుంటుపడుతుండటంతో వర్తమాన మార్కెట్‌కు అవసరమైన నైపుణ్యాలు కొరవడుతున్నాయి. ఈ సమస్యలను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో సమగ్ర మార్పులకు రోడ్ మ్యాప్‌ను ఖరారు చేయనున్నది. ఆ బాధ్యతలను విద్యాకమిషన్‌కు అప్పగించింది. ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా ఈ కమిషన్ ప్రభుత్వానికి సూచనలు చేయనున్నది.

కొనసాగింపా? కొత్త వారా?

8తో ముగియనున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి పదవీకాలం

హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పార్థసారథిని కొనసాగిస్తారా? కొత్త వారిని నియమిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. పార్థసారథి పదవీ కాలం ఈ నెల 8తో ముగియనున్నది. పార్థసారథిని మరో ఏడాదిపాటు కొనసాగించే అవకాశం చట్టం ప్రకారం ఉన్నది. పార్థసారథి పదవీ కాలంపై పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఇప్పటికే సీఎంవోకు ఫైల్ పంపించినట్టు సమాచారం. దీనిపై వచ్చే శుక్ర, శని వారాల్లో తుది నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. వచ్చే సంవత్సరంలో స్థానిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ, ఓటరు జాబితా తయారీకి కసరత్తు ప్రారంభమైంది. అఖిలపక్ష సమావేశం నిర్వహించి పార్టీల అభిప్రాయాలు కూడా సేకరించారు. ఈ నేపథ్యంలో కమిషనర్ పదవి కీలకంగా మారనున్నది.

డీఎస్సీలో తప్పుల భయం..!

- ఫైనల్ కీ విడుదలలో జాగ్రత్త
- ఒకటికి రెండు సార్లు పరిశీలన

హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): డీఎస్సీ ఫలితాల వెల్లడిపై సర్కారు ఆచీతూచీ అడుగులేస్తుంది. ముఖ్యంగా తప్పుల భయం ప్రభుత్వాన్ని పట్టి పీడిస్తుంది. ఇప్పటికే ఎస్జీటీ పరీక్షల్లో ఏకంగా 18–19 ప్రశ్నలు పునరావృతం కాగా, ఈ అంశంలో సర్కారు అబాసుపాలైంది. దీంతో ఫైనల్ కీని ఒకటికి రెండుసార్లు పరిశీలిస్తున్నారు. ఫైనల్ కీ, ఫలితాలు విడుదల విషయంలో ఏ చిన్న పొరపాటు జరగకుండా అధికారులు ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ఓ ఉన్నతాధికారి తెలిపారు. కాగా, తుది కీ ని పాఠశాల విద్యాశాఖ మంగళవారం రాత్రి లేదా బుధవారం విడుదల చేసే అవకాశాలున్నాయి. ఈ నెల రెండో వారంలో ఫలితాలు ప్రకటించనున్నారు. 28 వేలకుపైగా అభ్యంతరాలు రావడంతో మార్కులేమైనా కలుస్తాయా.. అన్న ఆతృత అభ్యర్థుల్లో కనిపిస్తుంది. ఫైనల్ కీ తర్వాత డీఎస్సీ మార్కులు, టెట్ మార్కులను కలిపి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్(జీఆర్‌ఎల్)ను విడుదల చేయనున్నారు. ఆ తర్వాత 1:3 మెరిట్ జాబితాను విడుదల చేసి అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపడతారు.

ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ గణపతిరెడ్డి రాజీనామా

- మరొకరికి బాధ్యతలు అప్పగింతపై మనస్తాపమా?
- కాంట్రాక్టులు, నిర్మాణాలపై వ్యత్యాసాలే కారణమా?

హైదరాబాద్, సెప్టెంబర్ 3(నమస్తే తెలంగాణ): రోడ్లు భవనాల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ గణపతిరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు పేర్కొంటూ సోమవారమే ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి రాజీనామా లేఖను అందజేశారు. 2017లో ఉద్యోగ విరమణ చేసినప్పటికీ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆయనకు ఎక్స్‌టెన్షన్ ఇచ్చి ఆ పదవిలో కొనసాగించింది. గణపతిరెడ్డి ఆర్‌అండ్‌బీలో జాతీయ రహదారులు, భవనాల విభాగం బాధ్యతలు చూస్తున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన సచివాలయం, కమాండ్ కంట్రోల్ భవనం, అమరవీరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహం, వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన, కలెక్టరేట్లు, టిమ్స్ తదితర భవనాల నిర్మాణాల సమయంలో గణపతిరెడ్డి ఈఎన్‌సీగా ఉన్నారు. ఆగస్టు 27 నుంచి 31 వరకు ఆయన సెలవులపై వెళ్లొచ్చేసరికి జాతీయ రహదారులు, భవనాల విభాగం పూర్తిస్థాయి బాధ్యతలను చీఫ్ ఇంజినీర్ మధుసూదన్‌రెడ్డికి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో మనస్తాపానికి గురై పదవికి రాజీనామా చేసినట్టు సమాచారం. మరోవైపు, వరంగల్ సూపర్ స్పెషాలిటీ, టిమ్స్ దవాఖానల నిర్మాణాల్లో కాంట్రాక్టు ఏజెన్సీతో కుదుర్చుకున్న ఒప్పందాలకు, జరిగిన నిర్మాణాలకు భారీగా వ్యత్యాసం ఉండటంతోపాటు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన వివిధ నిర్మాణాలపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో గణపతిరెడ్డి రాజీనామా చేసినట్టు ప్రచారం జరుగుతున్నది.

'వేదిక' పేజీ కోసం సమకాలీన అంశాలపై వ్యాసాలను ఈ చిరునామాకు పంపించండి. మీ వ్యాసం 700 పదాలకు మించకుండా ఉండాలి.
చిరునామా: 8-2-603, 1/7,8,9 కృష్ణాపురం, రోడ్ నం.10, బంజారాహిల్స్, హైదరాబాద్-500034.
e-mail: editpage@ntnews.com

నమస్తే తెలంగాణ

'బుల్డోజర్'కు సుప్రీం బ్రేక్

సత్వర న్యాయం పేరిట నిందితుల ఇండ్లను కూల్చివేయడం చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు సోమవారం ఇచ్చిన తీర్పు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు చెంపపెట్టు లాంటిదని చెప్పాలి. న్యాయం ముసుగులో జరిగే ఈ ప్రతీకార దాడులు చెల్లవని తేల్చిచెప్పింది. నిందితులపై నేరం రుజువైనప్పటికీ వారి ఇండ్లను కూల్చడం సరికాదని, ఏదైనా చట్టం ప్రకారమే జరగాలని స్పష్టం చేసింది. అంటే ఏదైనా చట్టం లేదా నిబంధన ఉల్లంఘించినట్టు రుజువైతేనే కూల్చాల్సి ఉంటుంది. అదీ ముందస్తుగా నోటీసు ఇచ్చి, న్యాయపరమైన రక్షణ పొందేందుకు వీలు కల్పించి, ఆ తర్వాతే బుల్డోజర్లు పంపాలని కోర్టు మార్గదర్శకాలు జారీచేసింది. ఇటీవల యూపీలో కోర్టు కేసులు, విచారణలు, శిక్షలు అనేవి లేకుండానే ఆగమేఘాల మీద బుల్డోజర్లను నిందితుల ఇండ్ల మీదకు నడిపించడం ఓ రివాజుగా మారిన సంగతి తెలిసిందే. హింసాత్మక, ఉగ్రవాద ఘటనలతో సంబంధమున్నదని ప్రభుత్వం భావించే వ్యక్తుల ఇండ్లే లక్ష్యమని యోగి సర్కార్ అంటున్నది. కానీ, వాస్తవంలో ఒక వర్గానికి చెందినవారే ఈ సత్వర న్యాయానికి బలైపోతున్నారనే ఆరోపణలున్నాయి. ఈ విమర్శను తప్పించుకునేందుకు అప్పుడప్పుడు స్వపక్షీయుల ఇండ్లపైకి కూడా బుల్డోజర్లు నడిపారు. బుల్డోజర్ న్యాయం లేదా సత్వరన్యాయమని పిలిచే ఈ ప్రక్రియకు ఆద్యుడైన యోగిని 'బుల్డోజర్ బాబా' అని పిలవడం పరిపాటి అయింది.

యూపీ నుంచి ఈ ప్రమాదకర ధోరణి మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాలకు పాకింది. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం నిందితునిగా పేర్కొన్న వ్యక్తి పేరు మీద కాకుండా ఇతరుల పేరు మీద నిర్మించిన ఇండ్లనూ కూల్చడం తీవ్ర విమర్శలకు గురైంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఇటీవల క్లాస్‌మేట్‌ను కత్తితో పొడిచిన ఓ విద్యార్థి తండ్రికి చెందిన ఇంటిని కూల్చడం ఈ విపరీత ధోరణికి పరాకాష్ఠ. నిన్నటివరకు బీజేపీ పాలిత రాష్ట్రాలకు పరిమితమైన బుల్డోజర్ న్యాయం ఇప్పుడు కాంగ్రెస్ పాలిత తెలంగాణలోనూ ప్రత్యక్షమైంది. నిబంధనలకు విరుద్ధంగానో లేక నిషేధిత స్థలంలోనో కట్టారంటూ రేవంత్ సర్కార్ పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు నడపడం వివాదాస్పదమైంది. కాంగ్రెస్ జాతీయస్థాయిలో వ్యతిరేకిస్తున్న బుల్డోజర్ న్యాయాన్ని ఆ పార్టీకి చెందిన ఇక్కడి ప్రభుత్వం అమలుచేయడం విచిత్రం. బుల్డోజర్ న్యాయం బూటకమని, అదొక తమాషా లాగా తయారైందని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియంకా గాంధీ చేసిన విమర్శలు ఇంకా సీఎం రేవంత్ చెవులకు సోకలేదా లేక ఆయనలోని బీజేపీ మూలాలు బుల్డోజర్లు నడిపేలా చేస్తున్నాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే రేవంత్ బుల్డోజర్ దూకుడుకు న్యాయస్థానంలో బ్రేకులు పడ్డాయి. లెక్కాపత్రం లేకుండా కూల్చివేతలు జరపడం చెల్లదని, ముందస్తు నోటీసులిచ్చి చట్టపరమైన పద్ధతిలోనే ముందుకుపోవాలని తెలంగాణ హైకోర్టు ఇటీవల తీర్పు చెప్పింది. బాధితులకు న్యాయపరమైన ఉపశమనం పొందే అవకాశం కల్పించాలని కూడా సూచించింది. ప్రభుత్వం ఇచ్చే కూల్చివేత ఉత్తర్వులను షోకాజ్ నోటీసులుగా పరిగణించాలని చెప్పడం గమనార్హం. ఇప్పుడు వేరే కేసులో సుప్రీంకోర్టూ అదే చెప్పింది.

చట్టం నేరస్థులను శిక్షించమంటుంది. అదీ సజావైన విచారణ తర్వాతే. అమాయకులైన కుటుంబసభ్యులను రోడ్డు మీదకు తేవడం చట్టవిరుద్ధమే కాదు, న్యాయవిరుద్ధమని ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. రాజ్యాంగం కల్పించిన న్యాయపరమైన హక్కులను ప్రభుత్వమే హరించి వేయడం ఏ మాత్రం సమర్థనీయం కాదు. చట్టాన్ని కాపాడాల్సిన ప్రభుత్వాలే దానిని ఉల్లంఘించడంగానే దీన్ని పరిగణించాల్సి ఉంటుంది. న్యాయప్రక్రియ పట్ల ప్రభుత్వాల అపనమ్మకాన్ని, వ్యతిరేకతను ఇది సూచిస్తున్నది. న్యాయవ్యవస్థలో పద్ధతి ప్రకారం పోవాలంటే ఎంతో కొంత జాప్యం తప్పనిసరి. అది తాత్సారంగా పరిణమించి, బాధితులు కృంగి, కృశించిన తర్వాత న్యాయం చేయడం సరి కాదు. ఆలస్యంగా జరిగే న్యాయం అన్యాయమే అనే నానుడు అందుకే వచ్చింది. దానికి పూర్తి భిన్నమైన సత్వరన్యాయం కూడా అన్యాయమే అనేది సర్వోన్నత న్యాయస్థానం తీర్పు సారాంశం.

ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి!

గతేడాది చివరన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్థాపిస్తామని, 25 ఎకరాల విస్తీర్ణంలో మినీ ఎడ్యుకేషనల్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. ఇందుకు రూ.500 కోట్లు కేటాయించి పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్, మధిర నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్న విషయం తెలిసిందే.



కె.వేణుగోపాల్
98665 14577



యంగ్ ఇండియా నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయం పేరుతో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో మరో కొత్త విద్యాసంస్థను ప్రారంభించడానికి శంకుస్థాపన చేసింది. ఈ సంస్థ పరిశ్రమలు, ఐటీ సంస్థలకు అనువైన నిపుణులను అందించనున్నదని సీఎం రేవంత్ ప్రకటించారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ పేరుతో క్రీడా యూనివర్సిటీని ప్రారంభించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని, ఈ వర్సిటీ ద్వారా వచ్చే ఒలింపిక్స్‌లో భారత్‌కు పెద్ద సంఖ్యలో పతకాలు వచ్చేలా క్రీడాకారులు నైపుణ్యాన్ని పెంచే చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెప్తున్నది.

నిజానికి రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలున్నాయి. వాటిలో 28 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త విద్యాసంస్థల అవసరం ఉన్నదా? పాత పాఠశాలల్లోనే అధునాతన వసతులు కల్పించి, ఉపాధ్యాయులను నియమించి విద్యను పటిష్ఠం చేస్తే సరిపోతుంది కదా? అనే చర్చ ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కొత్త సంస్థల వైపే మొగ్గు చూపుతున్నది. ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను ప్రోత్సహించడం, అందుకు కావలసిన ఏర్పాట్లు చేయడం, వ్యాయామ ఉపాధ్యాయులను నియమించడం వంటి చర్యలు తీసుకోకుండా, యూనివర్సిటీ స్థాపించి తద్వారా క్రీడా నైపుణ్యాలను పెంచుతామనడం ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిన చందంగా ఉన్నది. రాష్ట్రంలో 52 శాతం మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల్లోనే విద్యనభ్యసిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ విద్యాసంస్థల్లో క్రీడా సౌకర్యాలను పెంచేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. క్రీడా మైదానాల్లేని అపార్ట్‌మెంట్‌లలో, క్రీడా ఉపాధ్యాయుల్లేని ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల క్రీడా నైపుణ్యాలు ఏ రకంగా అభివృద్ధి చెందుతాయో ఆలోచించాలి. పీఎంశ్రీ పేరుతో కేంద్రం దేశవ్యాప్తంగా 14,500 పాఠశాలలకు నిధులు ప్రత్యేకంగా మంజూరు చేస్తూ మిగతా పాఠశాలలకు అవసరమైన బడ్జెట్ కేటాయింపులు తగ్గించింది. అంతే కాదు, గిరిజన ప్రాంతాల్లో అప్పటికే ఉన్న గిరిజన పాఠశాలలకు అదనపు కేటాయింపులు చేస్తూ వాటిని అభివృద్ధి చేయాల్సిన కేంద్రం ఏకలవ్య పాఠశాల పేరుతో కొత్తగా పాఠశాలను ప్రారంభించింది. కస్తూర్బా గాంధీ విద్యాలయం (కేజీబీవీ) పేరుతో డ్రాపౌట్ బాలికల కోసం శాశ్వత భవనాలతో మండలానికో పాఠశాలను ప్రారంభించింది. తర్వాతి కాలంలో రెగ్యులర్ బాలికలను కూడా చేర్చుకుంటూ పోవడంతో అది మరో గురుకులంగా మారిపోయింది. అందులో పనిచేసే మహిళా ఉపాధ్యాయులకు కాంట్రాక్టు పద్ధతిలో తక్కువ వేతనాలు ఇస్తూ, చట్టబద్ధంగా వెట్టిచాకిరి చేయిస్తున్నారు. వీరికి ఉద్యోగ భద్రత గాని, ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సౌకర్యాలు గాని లేవు.

రాష్ట్రంలోని 11 విశ్వ విద్యాలయాలకు ఈసారి రాష్ట్ర బడ్జెట్లో కేటాయించిన నిధులు రూ.500 కోట్లు మాత్రమే! మొత్తం వర్సిటీల్లో 1800 బోధన సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీసీ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి! 5 వేల లోపు ర్యాంకులు సాధించిన విద్యార్థులు బోధన సిబ్బంది లేని కారణంగా ఓయూ ఇంజినీరింగ్ కళాశాలలో చేరడానికి వెనుకంజ వేస్తున్నారు. వారు ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలను ఆశ్రయిస్తున్నారు. జాతీయస్థాయి ర్యాంకుల్లో తెలంగాణ విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు బాగా వెనుకబడ్డాయి. వందేండ్లకు పైగా చరిత్ర ఉన్న ఓయూ, సాంకేతిక విద్యలో రాష్ట్రానికే తలమానికంగా నిలిచే జేఎన్‌టీయూ ర్యాంకులు పడిపోయాయి. ఈ సంస్థల్లోని ప్రవేశాలు, కోర్సుల్లో నాణ్యత, ప్లేస్‌మెంట్స్, ఆర్థిక వనరులు, పరిశోధనకు వెచ్చించే నిధులు, లైబ్రరీ, కొత్త ప్రయోగశాలల ఏర్పాటు, వర్క్‌షాప్‌ల నిర్వహణ ప్రామాణికంగా తీసుకొని ర్యాంకులను నిర్ధారిస్తారు. ఇవన్నీ గమనిస్తే విద్యారంగానికి బడ్జెట్లో నిధుల కోత వల్ల ప్రమాణాలు క్షీణిస్తున్నాయని అర్థమవుతున్నది. ఈసారి కేంద్ర బడ్జెట్‌లో కూడా యూజీసీకి 60.99 శాతం బడ్జెట్‌ను తగ్గించింది. దీని ప్రభావంతో మన వర్సిటీలకు వచ్చే గ్రాంట్లలో పెద్ద ఎత్తున కోత పడనున్నది. ఈ పరిస్థితులన్నీ విశ్లేషించి విద్యారంగానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించాల్సిన కొత్త ప్రభుత్వం కొత్త విద్యాసంస్థల స్థాపనకు మొగ్గు చూపడం శోచనీయం.

ఇదిట్లా ఉంటే ఏటా లక్ష మంది విద్యార్థులు ఇంజినీరింగ్ డిగ్రీలు పొందుతుండగా 10 శాతం మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తున్నాయి. వీరికి నైపుణ్యాలు నేర్పించి సొంత అంకురసంస్థలు స్థాపించడానికి అవసరమైన కోర్సులను అందించేందుకు యంగ్ ఇండియా నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయం స్థాపించనున్నారు. విద్యార్థుల నైపుణ్యాల లేమికి నిధులు, అధ్యాపకుల కొరత కారణమైతే, దాన్ని వదిలేసి, కొత్తగా నైపుణ్యాల కోసం వర్సిటీలను స్థాపించడం ఎందుకో అంతుచిక్కడం లేదు. ఇదంతా ప్రైవేటు భాగస్వామ్యంతోనే జరుగుతుంది. వారికి కావలసిన మానవ వనరులను ప్రభుత్వ సహాయంతో వారే సమకూర్చుకొని, వారి పరిశ్రమల్లో ఉద్యోగులుగా చేర్చుకుంటారు. అంటే, మన విశ్వవిద్యాలయాలు సమాజ అవసరాలకు కావలసిన మానవ వనరులను తయారుచేసే లక్ష్యాన్ని వదిలేసి, సామాజిక అవసరాలతో సంబంధం లేకుండా పని చేయనున్నాయన్న మాట. అంటే ప్రభుత్వాలు కార్పొరేట్, పెట్టుబడిదారుల అవసరాలకనుగుణంగా మన విద్యార్థులను రూపొందించే విధానాలకు రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలుకుతున్నదన్న మాట.

(వ్యాసకర్త: పూర్వ అధ్యక్షులు, ఏపీటీఎఫ్)

అదెలా సాధ్యం..!

సెబీ చీఫ్ మాధబీ బుచ్ ఐసీఐసీఐలో ఉన్నప్పుడు ఆమె సగటు వార్షిక వేతనం రూ.1.30 కోట్లు. అయితే తరువాత పింఛన్, ఇతర రిటైర్‌మెంట్ బెనిఫిట్ల కింద ఆమె ఏడాదికి సగటున రూ.2.77 కోట్లు అందుకున్నారు. ఐసీఐసీఐలో ఉన్నప్పుడు ఆమె అందుకున్న వేతనం కంటే రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉండటం ఎలా సాధ్యపడుతుంది? ఈ ఆరోపణలపై సెబీ స్పందించి వివరణ ఇవ్వాలి. - పవన్ ఖేడా, కాంగ్రెస్ నేత





అన్యాయంపై జయకేతనం



కాసర్ల నాగేందర్‌రెడ్డి

'తెలంగాణ బతుకమ్మ'గా పేరుగాంచిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ మద్యం పాలసీ కేసులో భాగంగా ఇటీవల జైలు నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)లు కేవలం అభియోగాలను కేంద్రంగా తీసుకొని ఆమెను 2024, మార్చి 15న అరెస్టు చేసి జైలుకు తరలించాయి. అయితే ఐదున్నర నెలలు గడిచినా ఈ కేసులో సదరు దర్యాప్తు సంస్థలు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు రుజువు చేయకపోవడంతో దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు బాధితురాలైన ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరుచేసింది.

సుప్రీం ఇచ్చిన ఈ తీర్పుతో ప్రజలకు న్యాయస్థానాలపై నమ్మకం మరింత పెరిగింది. అన్యాయంపై న్యాయం గెలిచిందంటూ ప్రజలు హర్షధ్వానాలు వ్యక్తం చేస్తుండటమే ఇందుకు తాజా నిదర్శనం. ఈ నేపథ్యంలో గత పదేండ్లుగా దేశంలో జరిగిన కొన్ని సంఘటనలను మననం చేసుకుందాం. సుదీర్ఘ కాలం తర్వాత 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఆది నుంచి ఒంటెత్తు పోకడలతో వ్యవహరిస్తున్నది. 'మేము చెప్పిందే వేదం' అంటూనే రాష్ట్ర ప్రభుత్వాలపై తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తున్నది. 2019లో ప్రజలు మరోసారి ఆ పార్టీకి అధికారం కట్టబెట్టడంతో ఇక బీజేపీకి పట్టపగ్గాల్లేకుండా పోయాయి. కేంద్రంలోనే కాదు, రాష్ట్రాల్లోనూ తమ పార్టీనే చక్రం తిప్పాలనుకున్న దురాశతో ప్రజలు తిరస్కరించిన రాష్ట్రాల్లోనూ బీజేపీ జెండాను నిలబెట్టేందుకు ఆ పార్టీ పెద్దలు కుయుక్తులు పన్నారు. ఇందులో భాగంగానే ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చుతూ వచ్చారు. తాము చెప్పినట్టు విన్న నాయకులకు డబ్బులు ఎరగా చూపిస్తూ, లొంగని నాయకులపై కేంద్ర ప్రభుత్వం తమ అనుంగు దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ, ఐటీలను ఉసిగొల్పింది. కొందరు నాయకులను ఉదాహరణకు తీసుకున్నటయితే... పశ్చిమబెంగాల్‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ నేత సువేందు అధికారిని శారద మల్టీ లెవల్ మార్కెట్ కుంభకోణంలో విచారణ పేరిట వేధించింది. ఈ వేధింపుల నుంచి విముక్తి లభించాలంటే బీజేపీలో చేరాలంటూ సంకేతాలు పంపింది. 2014 నుంచి వేధింపులు ఎదుర్కొన్న ఆయన ఆఖరికి 2020లో బీజేపీలో చేరారు. ఆ తర్వాత ఆ కేసు ఊసే లేదిప్పుడు. మరో మహారాష్ట్ర కాంగ్రెస్ నేత నారాయణ్ రాణేపై మనీ లాండరింగ్ కేసులో ఈడీ తీవ్ర వేధింపులకు గురిచేసింది. దీంతో ఆయన కూడా కాంగ్రెస్‌ను వదిలి బీజేపీకి మద్దతు పలికారు. అంతే ఈడీ దర్యాప్తుకు బ్రేక్ పడింది. అసోం సీఎం హిమంత బిశ్వదీ అదే కథ. ఆయన కూడా శారద కుంభకోణంలో నిందితుడు. కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన కొద్ది కాలానికే 2014లో బిశ్వ ఇంటిపై సీబీఐ దాడులు చేసింది. బీజేపీ నుంచి తాను ఎలాంటి వేధింపులను ఎదుర్కోవాల్సి ఉంటుందో ముందే గ్రహించిన బిశ్వ 2015లో బీజేపీ తీర్థం పుచ్చు కున్నారు. అంతే వాషింగ్ పౌడర్ నిర్మా వాడినట్టే ఆయనపై అవినీతి మరకలు మాయమయ్యాయి. ఇట్లా.. గత పదేండ్లుగా దారికి వచ్చిన నేతలకు తమ పార్టీ కండువా కప్పుతూ, ధిక్కరించిన నాయకులపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమ పైశాచికానందాన్ని పొందుతున్నది. ఇందులో భాగంగానే ఢిల్లీ మద్యం పాలసీ విధానంపై కేసు తెరపైకి వచ్చింది.

> **దేశమంతా ఏకచ్ఛత్రాధిపత్యంతో దూసుకుపోతున్న బీజేపీకి ఇటు ఢిల్లీలో, అటు తెలంగాణలో అడ్డంకులు ఎదురయ్యాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, నాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావులు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కొరకరాని కొయ్యలా మారారు. వీరిని అడ్డు తొలగించుకోవాలన్న కేంద్ర ప్రభుత్వం తన పంజరంలో ఉన్న చిలకలైన దర్యాప్తు సంస్థలను పావుగా వాడుకున్నది.**

ఈ రెండు ప్రభుత్వాలు ఎప్పుడు దొరుకుతాయా అని కాచుకు కూర్చున్న దర్యాప్తు సంస్థలకు ఢిల్లీ మద్యం పాలసీ కనిపించింది. ఎక్సైజ్ మంత్రిగా సిసోడియా, సౌత్ గ్రూప్‌గా పేరుబడ్డ మద్యం వ్యాపారులకు ఆర్థికంగా ఇచ్చిపుచ్చుకునే లావాదేవీలకు పాల్పడ్డారనీ, తద్వారా మద్యం వ్యాపారుల నుంచి వందకోట్లకు పైగా ముడుపులు తీసుకున్నారని కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆరోపణలు చేశాయి. కేసీఆర్ కుమార్తె అయిన కల్వకుంట్ల కవితపైనా ఇదే కేసులో, ఈ రకమైన ఆరోపణలే చేశాయి. అందులో భాగంగా ఆమెను 2024, మార్చి 15న అరెస్టు చేసి జైలుకు తరలించాయి. అయితే ఐదున్నర నెలలు గడిచినా ఒక్క ఆధారం చూపెట్టకపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఈ అరెస్టు ఉద్దేశపూర్వకంగా చేసిందనే విషయం దేశ ప్రజలకు అర్థమైపోయింది.

బీఎల్ సంతోష్ నేతృత్వంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రను నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ భగ్నం చేసిన తీరు బీజేపీని దేశవ్యాప్తంగా దోషిగా నిలబెట్టింది. అందుకే కేసీఆర్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనే కసితోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టుకు పాల్పడింది. అయితే... అసమాన ప్రతిభా పాటవాలు, అద్భుత వ్యక్తిత్వం ఉన్న ధీరవనిత, తెలంగాణ బతుకమ్మ అయిన కవితను ఈ అక్రమ అరెస్టులు అడ్డుకోవనే విషయం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అర్థం కాకపోవడం శోచనీయం. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గత నెల 27న రాత్రి 9 గంటల ప్రాంతంలో జైలు నుంచి విడుదలైన అనంతరం చెమర్చిన కండ్లతో 'జై తెలంగాణ' అంటూ నినాదాలు చేశారు. 'ఐదున్నర నెలల నా ఈ పరిస్థితికి కేవలం రాజకీయాలే కారణం. వాటివల్లే నన్ను జైల్లో వేసినట్లు దేశం మొత్తానికి తెలుసు' అంటూ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కవిత వ్యాఖ్యలను క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

చివరగా చెప్పేదేమంటే... సీబీఐ, ఈడీ, ఐటీ అనే దర్యాప్తు సంస్థలు కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉంటాయన్నది వాస్తవమే, అయినా ఆ సంస్థలు తమ పనితీరులో స్వతంత్రంగా, స్వయం ప్రతిపత్తిగా వ్యవహరించాలి. అంతేకానీ, కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి సెల్యూట్ కొట్టి 'ఎస్' బాస్ అన్నట్లుగా వ్యవహరించకూడదు. ఈడీ, సీబీఐ, ఐటీ దర్యాప్తు సంస్థల అధిపతులపైనా సుప్రీంకోర్టు ప్రత్యేక దృష్టిసారించాలి. రాజకీయాలకతీతంగా వీరిని నియమించాలి. అప్పుడే ఈ సంస్థలు ఎవరికీ తలవంచకుండా, ఎవరిపట్లా పక్షపాతం వహించకుండా వ్యవహరిస్తాయి. ప్రజాస్వామ్య పరిధిలో పనిచేస్తాయి. ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టును కొట్టి పారేసిన సుప్రీంకోర్టు... 'ఉన్నత చదువులు చదివారనో, ఉన్నత స్థానాల్లో ఉన్నారనో, ఎమ్మెల్యే, ఎంపీ హోదా కలిగి ఉన్నారనో మహిళలకు సెక్షన్ 45(1) కింద ఉన్న ప్రయోజనాలను తిరస్కరించాలని చెప్పలేద'ని పేర్కొనడం కొసమెరుపు.

(వ్యాసకర్త: బీఆర్ఎస్ ఆస్ట్రేలియా విభాగం అధ్యక్షుడు)

లేఖ

రీలింక్విష్‌మెంట్‌ను పునరుద్ధరించాలె

ఒక అభ్యర్థి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగాలకు ఎంపికై, తనకు నచ్చిన ఉద్యోగాన్ని ఎంపిక చేసుకొని, మిగతా ఉద్యోగాలను తిరస్కరించడాన్నే 'రీలింక్విష్‌మెంట్' విధానం అంటారు. టీఎస్‌పీఎస్సీలో 2022 వరకు కొనసాగిన ఈ విధానాన్ని ఆ తర్వాత తొలగించారు. 6 (ఏ) నిబంధనను పునరుద్ధరించి టీజీపీఎస్సీ 'రీలింక్విష్‌మెంట్' విధానాన్ని మళ్లీ అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఉద్యోగ నోటిఫికేషన్లన్నీ ఒకేసారి విడుదలవుతుండటంతో, పోటీ పరీక్షలు కూడా వరుసగా జరిగే అవకాశాలుంటాయి. దీంతో ఒకే అభ్యర్థికి ఒకటి, లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

ఇటీవల జరిగిన గురుకుల నియామకాల్లో అన్ని సొసైటీలు కలుపుకొని 3 వేల పైచిలుకు ఉద్యోగాలు బ్యాక్‌లాగ్ పోస్టులుగా మిగిలిపోయాయి. అంటే 3 వేల మంది అభ్యర్థులు ఉద్యోగాలను కోల్పోయినట్టే కదా? అంటే, 'రీలింక్విష్‌మెంట్' ప్రభావం ఏ మేర ఉన్నదో దీన్నిబట్టే అర్థమవుతున్నది. ఒకే అభ్యర్థికి రెండు, మూడు ఉద్యోగాలు రావడం వల్ల ఎంతో మంది నిరుద్యోగ అభ్యర్థులు ఒకటి, అరా మార్కులతో ఉద్యోగాలకు దూరమవుతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకొని అన్ని నియామక సంస్థల్లో 'రీలింక్విష్‌మెంట్' విధానం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలి. ఆ తర్వాతే ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లను విడుదల చేయాలి. అప్పుడే నిరుద్యోగులకు పూర్తిస్థాయిలో న్యాయం జరుగుతుంది.

- మఠం శివానంద స్వామి
(గ్రూప్-1 అభ్యర్థి, నారాయణఖేడ్)

ఎస్సీ ఉపకులాల వాటా ఏది?

రాజ్యాంగబద్ధంగా అందాల్సిన ప్రయోజనాల కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న దళిత ఉపకులాలకు ఊరటనిస్తూ స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ దవీందర్ సింగ్ కేసులో ఆగస్టు ఒకటిన భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం 6:1 నిష్పత్తితో తీర్పు ఇచ్చింది. ఎస్సీ వర్గీకరణకు పరిష్కారం చూపుతూ 'ఆఖరి మనిషి ఆవేదనే వర్గీకరణకు పునాది కావాల'నే తలంపుతో దళితుల్లో అత్యంత వెనుకబడిన వర్గాలకే మొదటి ప్రాధాన్యం దక్కాలని స్పష్టంచేసింది. వీరిని ప్రత్యేక క్యాటగిరీగా గుర్తించి సముచిత రిజర్వేషన్లు కేటాయించాలని తీర్పునిచ్చి నిరుపేద దళిత కులాలకు అండగా నిలిచింది.



బైరి వెంకటేశం మోచి
94919 94090



సామాజిక అణచివేతకు, వివక్షకు గురైన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కే రిజర్వేషన్లు. అయితే ఈ దేశంలో అట్టడుగు స్థానంలోఉండి, సామాజిక వివక్ష, అణచివేతకు గురవుతున్న దళిత వర్గాల్లోనూ అంతర్గతంగా అసమానతలుండటం బాధాకరం. ఒకే జాతి అనే సాకుతో దళితుల్లోని ఒకటి, రెండు కులాలే ఇప్పటివరకు మొత్తం రిజర్వేషన్ ఫలాలను అనుభవిస్తూ వస్తున్నాయి. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఈ అన్యాయానికి ఇకపై అడ్డుకట్ట పడనున్నది.

తెలంగాణలో మొత్తం 59 దళిత కులాలున్నాయి. ఈ కులాల సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు వేర్వేరు. వీటిలో ఏ ఒక్క కులం కూడా మరో కులానికి ఉపకులం కానే కాదు. కానీ, సమాజంలో మాత్రం దళితులు అంటే మాల, మాదిగలు మాత్రమే అనే ప్రచారం ఉన్నది. ఈ కులాల జనాభా అధికంగా ఉండటమే అందుకు ప్రధాన కారణం. అంతేకాదు, విద్య, ఉద్యోగ, రాజకీయం సహా అన్ని రంగాల్లోనూ ఈ కులాలే అభివృద్ధి చెందాయి. మాల, మాదిగలతో పాటు మోచి, చిందు, డక్కలి, హోలియదాసరి, మష్టిన్, బైండ్ల, కొలుపుల, సమగర, బేడ(బుడగ) జంగం తదితర మరో 57 కులాలు కూడా దళిత వర్గానికి చెందినవే. చేతివృత్తులు చేస్తూ, సంచార జీవనం సాగిస్తున్న ఈ కులాలవారు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో మాల, మాదిగలతో పోలిస్తే అత్యంత వెనుకబడి ఉండటం గమనార్హం.

> **2014లో అప్పటి బీఆర్ఎస్ సర్కార్ నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం.. తెలంగాణలో దళితుల జనాభా 64.44 లక్షలు. రాష్ట్ర జనాభాలో ఇది సుమారుగా 17.48 శాతం. వీరిలో మాదిగలు 34.87 లక్షలు (9.45 శాతం), మాలలు 14.35 లక్షలు (3.89 శాతం) ఉండగా.. మిగతా 57 దళిత కులాల జనాభా 15.21 లక్షలు (4.12 శాతం). అయితే ప్రస్తుతం ఈ కులాల జనాభా 30 లక్షలకుపైనే ఉన్నట్టు అంచనా.**

జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ సిఫారసుల ప్రకారం.. రెండు దశాబ్దాల కిందట ఏ, బీ, సీ, డీ వర్గీకరణ జరిగిన విషయం విదితమే. దాని ప్రకారం.. ఏ వర్గంలో 11 కులాలు, బీ వర్గంలో 18, సీ వర్గంలో 24, డీ వర్గంలో 6 కులాలను చేర్చారు. నాటి నుంచి బీ వర్గంలో మాదిగలతో పాటు ఉన్న కులాలు మాదిగ ఉపకులాలని, సీ వర్గంలోని కులాలు మాల ఉపకులాలని ప్రచారం ఊపందుకున్నది. దాంతో మాల, మాదిగ కులాల ఆధిపత్యం కొనసాగుతూనే మిగతా కులాల అణచివేత మొదలైంది. అప్పటికే విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ పరంగా చైతన్యం కలిగిన మాల, మాదిగ కులాలు మరింతగా అభివృద్ధి చెందగా.. మిగతా 57 కులాలు మరింత వెనకబడ్డాయి.

2004లో ఈ వర్గీకరణను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ తర్వాత కేంద్రం నియమించిన జస్టిస్ ఉషామెహ్రా కమిషన్ 59 దళిత కులాల స్థితిగతులపై అధ్యయనం చేసింది. ఎస్సీ వర్గీకరణ వల్ల మాదిగల కంటే మాలలు ఎక్కువ ప్రయోజనం పొందారని చెప్పింది. మిగతా 57 కులాలు తమ జనాభా నిష్పత్తి కంటే అత్యంత తక్కువ ప్రయోజనాలు పొందినట్టు స్పష్టం చేసింది. అంతేకాదు, ఈ కులాలకు రిజర్వేషన్ ఫలాలు అందాలంటే రాజ్యాంగ సవరణ చేసి ఆయా కులాలను ప్రత్యేక క్యాటగిరీలో ఉంచేలా ఆర్టికల్ 341కు క్లాజ్ (3)ని చేర్చాలని కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. దీన్ని వక్రీకరించిన కొందరు మాదిగ నాయకులు.. మాదిగలకు మాలలు అన్యాయం చేశారని, మాదిగల కోసమే వర్గీకరణ చేయాలని ఉషా మెహ్రా కమిషన్ చెప్పిందని ప్రచారం చేశారు. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని మాల-మాదిగల పంచాయితీగా చిత్రీకరించారు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 ఏండ్లు గడుస్తున్నా నేటికీ బడిమెట్లు ఎక్కని కులాలు దళితుల్లో ఉన్నాయి. చాలా కులాలు చట్టసభల మొఖం చూడలేదు. అయినప్పటికీ వర్గీకరణకు అనుకూల, వ్యతిరేక ఉద్యమాలతో మాల, మాదిగ కులాలు అందర్నీ తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, ఇతర నామినేటెడ్ పదవులు రెండు కులాలే దక్కించుకుంటున్నాయి. కనీసం సర్పంచ్ పదవులు కూడా మిగతా కులాలకు దక్కనివ్వడం లేదు. ఎస్సీ ఉపకులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్న హామీని కాంగ్రెస్ అటకెక్కించింది. ఇలా అన్ని రకాలుగా ఉపకులాలు నష్టపోతున్నాయి.

ప్రస్తుత డాటా ఆధారంగా వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. అలా జరగాలంటే జనగణన చేయడం తప్పనిసరి. రాష్ట్రంలో దళితుల జనాభా 20 శాతానికి పైగా ఉండొచ్చని ఒక అంచనా. కానీ, 2011 జనాభా లెక్కల ఆధారంగా వర్గీకరణ చేయాలని, గతంలో అమలుచేసిన ఏ, బీ, సీ, డీ విధానాన్నే కొనసాగించాలని కొంతమంది మాదిగ నాయకులు పట్టుబడుతున్నారు. ఆ లెక్కల ప్రకారం వారి జనాభా ఎక్కువ ఉండటమే అందుకు కారణం. పాత విధానాన్ని అమలు చేస్తే మిగతా ఉప కులాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. అదే కనుక జరిగితే మరో ఉద్యమం తప్పదు.

(వ్యాసకర్త: వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు, ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి)

రేప్, హత్యకు పాల్పడితే ఉరిశిక్ష

'అపరాజిత' బిల్లుకు బెంగాల్ అసెంబ్లీ ఆమోదం

కోల్‌కతా: ఆర్‌జీ కర్ దవాఖానలో పీజీ వైద్య విద్యార్థినిపై హత్యాచారంతో దేశమంతా అట్టుడుకడంతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మంగళవారం అత్యాచార నిరోధక బిల్లు 'అపరాజిత ఉమెన్ అండ్ చైల్డ్'ను శాసనసభలో ప్రవేశపెట్టింది. అధికార, విపక్షాలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన ఈ బిల్లు ప్రకారం రేప్ కేసులో బాధితురాలి మరణం సంభవించినా, లేదా ఆమెను అసహాయ స్థితిలో విడిచి పెట్టినా నిందితులకు మరణ శిక్ష విధిస్తారు. దేశంలో మహిళల రక్షణకు సరైన చట్టాలను రూపకల్పన చేయలేని ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని ఈ సందర్భంగా సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. మరోవైపు, ఆర్జీకర్ దవాఖాన మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌పై బెంగాల్ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది.

గ్యాంగ్ రేప్ చేసి.. నగ్నంగా డ్యాన్స్ చేయించి

బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో మహిళపై దారుణం

ఇండోర్, సెప్టెంబర్ 3: బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఇండోర్‌లో 34 ఏండ్ల మహిళను జూన్ 11న ఐదుగురు వ్యక్తులు ఒక గోడౌన్‌లోకి తీసుకువెళ్లి సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. అంతేగాకుండా ఆమెను బెల్టుతో కొడుతూ నగ్నంగా డ్యాన్స్ చేయిస్తూ రాక్షసానందం పొందారు. బాధితురాలు దీనిపై జూలై 17న ఫిర్యాదు చేసినా కనాడియా పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించింది. ఎట్టకేలకు హైకోర్టు ఆదేశాలతో సోమవారం కేసు నమోదు చేశారు. అయితే నిందితులనెవరినీ అరెస్ట్ చేయలేదని తెలిపారు. కాగా, నిందితుల్లో బీజేపీ నేత ఉండటం వల్లే పోలీసులు కేసు నమోదు చేయలేదని రాష్ట్ర కాంగ్రెస్ నేత నీలబ్ శుక్లా ఆరోపించారు. దీనిని బీజేపీ ప్రతినిధి నరేంద్ర సలూజ ఖండించారు.

ఉద్యోగులకు జీతాలెప్పుడు?

- హిమాచల్‌లో కాంగ్రెస్ సర్కారు దీనావస్థ
- వేతనాలివ్వడానికి రాష్ట్ర సర్కారు యాతన
- అడ్డగోలు గ్యారెంటీలతో ప్రభుత్వ ఖజానా ఖాళీ
- వేతనాలు ఎప్పుడు జమ చేస్తామన్న విషయాన్ని కూడా వెల్లడించని ప్రభుత్వం
- పండుగల వేళ జీతాలివ్వకుంటే ఎలా?
- సుఖు ప్రభుత్వంపై ఉద్యోగుల మండిపాటు

(స్పెషల్ టాస్క్ బ్యూరో)

హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): పది గ్యారెంటీల పేరిట అడ్డగోలు హామీలిచ్చి హిమాచల్ ప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాలా దిశగా పరుగులు పెట్టిస్తున్నది. హామీల అమలు పేరిట ఇప్పటికే కొత్త అప్పులు, పింఛనర్ల సంక్షేమ నిధి డబ్బులను వాడుకొన్న సుఖ్‌విందర్ సింగ్ సుఖు సర్కారు.. ప్రభుత్వోద్యోగుల జీతాలు చెల్లించడానికి కూడా నానా యాతన పడుతున్నది. ఒకటో తారీఖు వచ్చి మూడునాలుగు రోజులు గడిచినప్పటికీ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా జీతాలు జమ కాలేదని జాతీయ మీడియా 'టైమ్స్‌నౌ' ఓ కథనంలో వెల్లడించింది. ఖజానా ఖాళీ కావడమే దీనికి కారణంగా తెలిపింది. జీతాలు ఆలస్యమవుతాయన్న కనీస ప్రకటనను కూడా సుఖు సర్కారు చేయకపోవడాన్ని ఎండగట్టింది. వేతనాల ఆలస్యంతో దాదాపు 2 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులపై ప్రభావం పడనున్నట్టు వివరించింది.

పండుగ సీజన్‌లో కష్టం

ఈ వారం నుంచే పండుగల సీజన్ మొదలవుతున్నదని, జీతాలు పడకపోతే కుటుంబంతో పండుగలను ఎలా జరుపుకోవాలంటూ పలువురు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేతనాలు విడుదల చేయకుండా సుఖు సర్కారు జాప్యం చేయడంపై మండిపడుతున్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, రాష్ట్రాన్ని కాంగ్రెస్ సర్కారు ఆర్థికంగా కుదేలయ్యేలా చేసిందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రాహుల్ గాంధీ చెప్పే 'ఖటాఖట్' ఉచితాల వల్లే రాష్ట్రానికి ఈ పరిస్థితి దాపురించిందని ప్రతిపక్ష నేత జైరాం ఠాకూర్ ఆరోపించారు. కాగా, దేశంలో తలసరి అప్పు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. ఈ రాష్ట్రం అప్పు రూ.86,589 కోట్లకు చేరింది.



రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఇటీవల అసెంబ్లీలో మాట్లాడుతున్న హిమాచల్ సీఎం సుఖు

జీతాలు జమ చెయ్యాలి

నిత్యావసర ధరలు పెరిగాయి. పైగా పండుగల సీజన్ వచ్చింది. ఇలాంటి సమయంలో సమయానికి జీతాలు వేయకుంటే కుటుంబంతో ఎలా బతుకుతాం. ప్రభుత్వం వెంటనే ఉద్యోగుల వేతనాలను విడుదల చేయాలి.

– కుమార్ దాస్, రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల ఫెడరేషన్ కన్వీనర్


అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేలకు పింఛన్లు కట్

బిల్లు ప్రవేశపెట్టిన హిమాచల్ కాంగ్రెస్ సర్కారు

సిమ్లా, సెప్టెంబర్ 3: ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలకు పింఛన్లు నిలిపివేయాలని హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం.. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్(ఫిరాయింపుల నిరోధక చట్టం) కింద అనర్హతకు గురైన ఎమ్మెల్యేలకు పింఛన్ దక్కదు. ఫిబ్రవరిలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి ఓటు వేయడంతో వారిపై అనర్హత వేటు పడింది. వీరి పింఛన్లను నిలిపివేసేందుకు ప్రభుత్వం ఈ బిల్లు తీసుకువచ్చింది.

కళ్లద్దాలకు ఇక చెల్లు!

- ప్రెస్బియోపియా చికిత్సకు ఐ డ్రాప్స్
- తయారుచేసిన ఎన్టాడ్ ఫార్మాస్యూటికల్స్
- వచ్చే నెల మార్కెట్‌లోకి.. ధర రూ.350



ముంబై, సెప్టెంబర్ 3: కంటిచూపు మందగించిన వారికి కళ్లద్దాల అవసరాన్ని దూరం చేసే కొత్త ఐ డ్రాప్స్ మార్కెట్‌లోకి రానున్నాయి. ముంబైకు చెందిన ఎన్టాడ్ ఫార్మాస్యూటికల్స్ అనే ఫార్మా కంపెనీ తయారుచేసిన ఈ ఐ డ్రాప్స్‌కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆమోదం తెలిపింది. వయసు పెరుగుతున్న కొద్దీ కంటిచూపు మందగించే సమస్యను చాలా మంది ఎదుర్కొంటున్నారు. దీనినే ప్రెస్బియోపియా అంటారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 109 నుంచి 180 కోట్ల మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. సాధారణంగా 40 –45 ఏండ్ల వయసులో ఈ సమస్య మొదలవుతుంది. 60 ఏండ్ల వయసు వచ్చే నాటికి తీవ్రమవుతుంది. ప్రెస్బియోపియా ఉన్న వారికి దగ్గరి వస్తువులు సరిగ్గా కనిపించవు. ఏదైనా చదవాలంటే కళ్లద్దాలు తప్పనిసరి అవుతుంది. ఈ సమస్యకు చికిత్స చేసేందుకు 'ప్రెస్‌వు ఐ డ్రాప్స్'ను ఎన్టాడ్ ఫార్మాస్యూటికల్స్ అభివృద్ధి చేసింది. దీనిని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్‌సీఓ)కు చెందిన నిపుణుల బృందం సిఫార్సు చేయడంతో డీసీజీఐ తుది అనుమతి ఇచ్చింది. ఈ ఐ డ్రాప్స్ వేసుకోవడం వల్ల ప్రెస్బియోపియా బాధితులకు కళ్లద్దాల అవసరం తగ్గుతుందని ఎన్టాడ్ ఫార్మాస్యూటికల్స్ తెలిపింది. దీని ధర రూ.350 వరకు ఉంటుందని, అక్టోబరు మొదటి వారం నుంచి మార్కెట్‌లోకి అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది.



7,000 కార్లు.. 1800 గదుల రాజభవనం

ఇదీ బ్రూనై సుల్తాన్ రాజవైభోగం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల ద్వైపాక్షిక పర్యటనలో భాగంగా మంగళవారం బ్రూనై చేరుకున్నారు. భారత్ ప్రధాని బ్రూనై రావడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా బ్రూనై 29వ సుల్తాన్‌గా 1968లో పట్టాభిషిక్తుడైన రాజు హాజీ హసనల్ బోల్కియా రాజవైభోగాల గురించి విస్తృత చర్చ జరుగుతున్నది. 30 బిలియన్ కోట్ల డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల టాప్ జాబితాలో ప్రతి ఏడాది స్థానం పొందే ఆయన లగ్జరీ వాహనాల కలెక్షన్‌లో 7,000 అత్యంత ఖరీదైన వాహనాలు ఉన్నాయి. 1979 నుంచి ఆయనకు మూడు సొంత విమానాలతో పాటు హెలికాప్టర్లు ఉన్నాయి. ఆయన నివాసం ప్రపంచంలోనే అత్యంత పొడవైన రాజభవనంగా పేరొంది గిన్నిస్ బుక్‌లో స్థానం పొందింది. లక్షలాది చదరపు అడుగుల విస్తీర్ణంలో బంగారు గోపురాలతో నిండి ఉంటుంది.



2025 మార్చిలో శనిగ్రహ వలయాలు కనుమరుగు!

కొన్ని రోజులకు మళ్లీ కనిపిస్తాయి: శాస్త్రవేత్తలు

న్యూయార్క్: సౌర కుటుంబంలోని ఏడు గ్రహాలు సాధారణంగా కనిపిస్తాయి. శనిగ్రహం చుట్టూ మాత్రం కొన్ని వలయాలు కనిపిస్తాయి. అయితే, త్వరలో ఈ వలయాలు కనుమరుగు అవుతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. భూమి నుంచి చూసే వారికి 2025 మార్చి నాటికి శనిగ్రహం చుట్టూ ఎలాంటి వలయాలు కనిపించవని తెలిపారు. మూడు దశాబ్దాలకు ఒకసారి జరిగిన ఖగోళ మార్పు వల్ల ఈ వలయాలు కనిపించకుండా పోతాయని చెప్పారు. సూర్యుడి చుట్టూ తిరిగే క్రమంలో శనిగ్రహం 26.7 డిగ్రీల అక్షీయ వంపు తీసుకుంటున్నందున భూమి నుంచి శనిగ్రహం చుట్టూ వలయాలు కనిపించబోవని తెలిపారు. అయితే, ఇది తాత్కాలికమేనని, 2025 మార్చి తర్వాత కొన్ని రోజులకు మళ్లీ క్రమంగా కనిపించడం ప్రారంభం అవుతుందని తెలిపారు.

మంత్రి సన్నిహిత కంపెనీకి భూసంతర్పణ

- కర్ణాటకలో ఒక్కొక్కటిగా వెలుగులోకి భూబాగోతాలు
- కేఐఏడీబీ స్థలాల కేటాయింపులో అక్రమాలు
- కర్ణాటక మంత్రి ఎంబీ పాటిల్‌పై ఆరోపణలు



పాటిల్

బెంగళూరు, సెప్టెంబర్ 3: కర్ణాటక కాంగ్రెస్ సర్కారు మెడకు మరో భూకుంభకోణం చుట్టుకుంటున్నది. తన సన్నిహితులకు చెందిన సంస్థకు పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ అప్పనంగా భూమిని కేటాయించారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి బీజేపీ నేత చలవాది నారాయణ స్వామి కీలక విషయాలను వెల్లడించారు. బగ్‌మనే డెవెలపర్స్ అనే సంస్థ నుంచి రూ.4 కోట్ల అప్పు తీసుకున్నట్టు ఎంబీ పాటిల్ తన 2023 అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఈ బగ్‌మనే డెవెలపర్స్‌లో డైరెక్టర్లుగా ఉన్న రాజా బగ్‌మనే, వెంకటరామప్ప రామ కృష్ణ అనే ఇద్దరు వైగై ఇన్‌వెస్ట్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే మరో కంపెనీకి సైతం డైరెక్టర్లుగా ఉన్నారు. ఎంబీ పాటిల్ పరిశ్రమల శాఖ మంత్రి అయ్యాక ఈ వైగై సంస్థకు హైటెక్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ పార్కులోని కర్ణాటక పారిశ్రామిక ప్రాంత అభివృద్ధి మండలి(కేఐఏడీబీ)కి చెందిన 7.8 ఎకరాల భూమిని కేటాయించారు. మంత్రి కుమారుడికి చెందిన మరో కంపెనీకి సైతం భూకేటాయింపు జరిగిందని చలవాది ఆరోపించారు. అయితే, భూకేటాయింపు నిబంధనల మేరకే చేసినట్టు ఎంబీ పాటిల్ తెలిపారు.

నాకేమీ ఆందోళన లేదు

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

మైసూరు, సెప్టెంబర్ 3: ముడా కుంభకోణంలో తనపై విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వడం పట్ల కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. తానేమీ తప్పు చేయలేదని, తనకేమీ ఆందోళన లేదని పేర్కొన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. 'నాకు వ్యతిరేకంగా చెప్తున్న అబద్ధాలు నిజం కావడం లేదని ప్రతిపక్ష నేతలే ఆందోళనతో ఉన్నారు. నేను ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు. నేను ఎలాంటి తప్పు చేయలేదు. కాబట్టి నాకు ఎలాంటి ఆందోళన లేదు' అని వ్యాఖ్యానించారు. కాగా, తనకు ముఖ్యమంత్రి కావాలని ఉందని పార్టీ నేత ఆర్వీ దేశ్‌పాండే చేసిన వ్యాఖ్యలపై సిద్ధరామయ్య స్పందిస్తూ.. సీఎంను చేయాల్సింది శాసనసభ్యులు, హైకమాండ్ అని, ముఖ్యమంత్రి ఎవరో వారే నిర్ణయిస్తారని పేర్కొన్నారు.

ముడా మాజీ కమిషనర్ సస్పెండ్

మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(ముడా) మాజీ కమిషనర్ జీటీ దినేశ్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముడా కమిషనర్‌గా ఉన్నప్పుడు జీటీ దినేశ్ కుమార్ అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ చేస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొన్నది. ముడానుంచి తప్పించుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం దినేశ్ కుమార్‌ను బలిపశువును చేసిందని బీజేపీ నేత బీవై విజయేంద్ర ఆరోపించారు.

ఉక్రెయిన్‌పై రష్యా బాలిస్టిక్ క్షిపణులు

50 మంది మృతి..200 మందికి గాయాలు



కీవ్, సెప్టెంబర్ 3: రష్యా సైన్యం వరుస క్షిపణి దాడులతో ఉక్రెయిన్ నగరాలపై విరుచుకుపడుతున్నది. ఉక్రెయిన్ తూర్పు మధ్య ప్రాంతంలోని పోల్టావా పట్టణంపై రెండు బాలిస్టిక్ క్షిపణుల్ని రష్యా తాజాగా ప్రయోగించింది. ఈ దాడిలో కనీసం 50 మంది పౌరులు చనిపోయారని, మరో 200 మంది తీవ్రంగా గాయపడ్డారని అధ్యక్షుడు జెలెన్‌స్కీ మంగళవారం తెలిపారు. నగరంలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్ భవనం పాక్షికంగా దెబ్బతినగా, శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టామని తెలిపారు. ఓ విద్యా కేంద్రం, సమీపంలోని దవాఖానపై రష్యా క్షిపణి దాడులకు పాల్పడిందని చెప్పారు. రష్యా సరిహద్దు నుంచి 110 కిలోమీటర్ల దూరంలోని పోల్టావా నగరంపై రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. 2022 ఫిబ్రవరి 24న మొదలైన ఉక్రెయిన్–రష్యా యుద్ధంలో తాజా దాడులు అత్యంత భీకరమైనవిగా పేర్కొన్నారు. క్షిపణి దాడులపై నగరంలో సైరన్ మోగగానే తమను తాము రక్షించుకునేందుకు ఉక్రెయిన్ ప్రజలు బాంబ్ షెల్టర్ల వైపు పరుగులు తీశారు.

కాంగో జైలులో 129 మంది ఖైదీలు మృతి

- జైలును బద్దలు కొట్టే యత్నం
- కాల్పులు, తొక్కిసలాటలో పలువురు ఖైదీల మృతి

కిన్సాసా, సెప్టెంబర్ 3: కాంగోలో ప్రధాన కారాగారం బద్దలు కొట్టడానికి ప్రయత్నం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కాల్పులు, తొక్కిసలాటలో 129 మంది మరణించినట్టు మంగళవారం అధికారులు తెలిపారు. అయితే మృతుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండొచ్చునని హక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని కిన్సాసాలోని మకాల కేంద్ర కారాగారంలో సోమవారం తెల్లవారుజామున జైలును బద్దలు కొట్టడానికి కొందరు ఖైదీలు ప్రయత్నించారని, ఈ సందర్భంగా హెచ్చరికగా గార్డులు జరిపిన కాల్పుల్లో 24 మంది ఖైదీలు, మిగిలిన వారు తొక్కిసలాటలో మరణించారని ఇంటీరియర్ మంత్రి జాక్విమిన్ షబానీ ఎక్స్‌లో తెలిపారు. 59 మంది తీవ్రంగా గాయపడ్డారని, వారిని వివిధ దవాఖానల్లో చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. జైలులో కొంత భాగం దగ్ధమైనట్టు పేర్కొన్నారు. అలాగే ఈ సందర్భంగా కొంత మంది మహిళలపై అత్యాచారం జరిగింది. అయితే దీని గురించి మంత్రి ఎలాంటి ప్రకటన చేయలేదు. మరణించిన 129 మంది ఖైదీలా, ఇతరులు కూడా ఉన్నారా అనేది తెలియరాలేదు. కాగా, 1500 మంది సామర్థ్యమున్న ఈ జైలులో 12 వేల మంది ఖైదీలు ఉన్నట్టు ఆమ్నెస్టీ ఇటీవల విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.

అమరత్వం కోసం పుతిన్ యత్నం!

దివ్యౌషధం కోసం శాస్త్రవేత్తలకు ఆదేశాలు

న్యూఢిల్లీ: తనను అమరుడిగా మార్చాలంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ శాస్త్రవేత్తలను ఆదేశించినట్టు 'డెయిలీ మెయిల్' ఓ కథనాన్ని ప్రచురించింది. శాస్త్రవేత్తలు ఆ పని చేసి పెడితే రష్యాను ఎప్పటికీ ఏలేయాలన్నది పుతిన్ కల కావొచ్చు. జీవ గడియారాన్ని వెనక్కి తిప్పడం గురించి ఏం చేశారని జూన్‌లో రష్యా ఆరోగ్య శాఖ వైద్యులు, పరిశోధకులకు లేఖ రాసిన విషయాన్ని డెయిలీ మెయిల్ గుర్తుచేసింది. అయితే అమరత్వాన్ని ప్రసాదించే దివ్యౌషధాన్ని తయారుచేసేందుకు కొన్ని సంవత్సరాలు, బిలియన్ల కొద్దీ ఖర్చవుతుందని శాస్త్రవేత్తలు చెప్పున్నారు.

2.75 లక్షల మొబైల్ నంబర్లు బ్లాక్

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: స్పామ్ కాల్స్ బెడదను నివారించడానికి టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ చేపట్టిన ప్రయత్నాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. ఇప్పటివరకు 50 సంస్థలు, 2.75 లక్షల మొబైల్ నంబర్లను యాక్సెస్ ప్రొవైడర్లు బ్లాక్ లిస్టులో పెట్టాయి. అన్‌రిజిస్టర్డ్ టెలీ మార్కెటర్లపై చర్యలు తీసుకోవాలన్న ట్రాయ్ ఆదేశాల మేరకు టెలికం సంస్థలు ఈ మేరకు చర్యలు చేపట్టాయి.

9 మంది నక్సల్స్ మృతి

- ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్
- మృతుల్లో ఆరుగురు మహిళలు

కొత్తగూడెం క్రైం, సెప్టెంబర్ 3: ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. దంతేవాడ–బీజాపూర్ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఆరుగురు మహిళలు సహా తొమ్మిది మంది మావోయిస్టులు మరణించారు. ఛత్తీస్‌గఢ్ అదనపు డీజీపీ వివేకానంద సిన్హా, బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ్ పాటిలింగం తెలిపిన వివరాల ప్రకారం.. కిరండూల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని లోహగావ్, పురంగెల్, ఆంద్రీస్ అడవుల్లో మావోయిస్టులు సమావేశమైనట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో రెండు రోజులుగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం 10.30 గంటల సమయంలో మావోయిస్టులు తారసపడటంతో ఎదురుకాల్పులు జరిగాయి. ఘటనా స్థలంలో తొమ్మిది మంది మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో ఆరుగురు మహిళా మావోయిస్టులు ఉన్నారు.

బస్తర్ రేంజ్‌లోనే 153 మంది మృతి

బస్తర్ రేంజ్‌లో ఈ ఏడాది ఇప్పటివరకు 153 మంది మావోయిస్టులు ఎదురుకాల్పుల్లో మృతి చెందారని, 669 మంది మావోయిస్టులను అరెస్టు చేశామని, 656 మంది లొంగిపోయారని ఐజీ సుందర్‌రాజ్ తెలిపారు.

తోడేళ్లు కనిపిస్తే కాల్చివేత

యోగి సర్కార్ ఆదేశం



లక్నో, సెప్టెంబర్ 3: మానవ రక్తం రుచి మరిగి ప్రాణాంతకంగా మారిన తోడేళ్ల బెడదను అరికట్టడానికి యూపీలోని యోగి ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. తోడేళ్లు కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులను మంగళవారం జారీ చేసింది. అయితే దీనిని ఆఖరి ప్రత్యామ్నాయంగా మాత్రమే వినియోగించాలని ఆదేశించింది. ఇటీవల కాలంలో నరమాంస భక్షక తోడేళ్ల దాడిలో భరూచ్ జిల్లాలో పలువురు మృతిచెందడంతో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకున్నది. కాగా, సోమవారం తన అమ్మమ్మ పక్కన పడుకున్న ఐదేండ్ల బాలికను తోడేలు గాయపరిచింది. కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు అప్రమత్తం కావడంతో అది పారిపోయింది. ఇటీవల కాలంలో తోడేళ్ల గుంపు చేసిన దాడిలో ఈ ప్రాంతంలో 34 మంది ప్రజలు గాయపడ్డారు. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో అటవీ, పోలీస్ శాఖ అధికారులు సంయుక్తంగా 'ఆపరేషన్ భేడియా' నిర్వహించి నాలుగు తోడేళ్లను పట్టుకున్నారు. ఇంకా మిగిలిన రెండు తోడేళ్ల కోసం ముమ్మరంగా గాలింపు కొనసాగుతున్నది. ఈ ప్రాంతాన్ని ఏడు జోన్లుగా విభజించి ఎప్పటికప్పుడు తోడేళ్ల జాడల కోసం ప్రయత్నిస్తున్నారు.

భార్యకు డ్రగ్స్ ఇచ్చి 72 మందితో లైంగిక దాడి

ఫ్రాన్స్‌లో పదేండ్ల పాటు ఓ భర్త అకృత్యం

పారిస్, సెప్టెంబర్ 3: 72 మంది అపరిచితులతో తన భార్య(72)పై పదేండ్ల పాటు లైంగిక దాడి చేయించిన ఓ భర్త అకృత్యం ఫ్రాన్స్‌లో కలకలం రేపుతున్నది. సోమవారం ఈ కేసు విచారణ ప్రారంభమైంది. మొత్తం 92 సార్లు బాధితురాలిని 72 మంది రేప్ చేశారని, వీరిలో 51 మందిని గుర్తించామని పోలీసులు తెలిపారు. నిందితుడు శక్తివంతమైన మత్తు మందులిచ్చి ఆమెపై లైంగిక దాడులు చేయించినట్టు తెలిసింది. తనపై జరిగిన అకృత్యాల గురించి వీలైనంత మందికి అవగాహన కల్పించడం వల్ల భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదని బాధితురాలు కోరుకుంటున్నదని ఆమె తరఫు న్యాయవాది తెలిపారు. 2020లో బాధితురాలు తనపై జరిగిన అకృత్యాలను గుర్తించింది. నిందితుడు డొమినిక్యూ పి సెప్టెంబర్ 2020లో ఓ షాపింగ్ సెంటర్‌లో ముగ్గురు మహిళల స్కర్ట్ల కింది భాగాన్ని వీడియో తీస్తుండగా ఓ సెక్యూరిటీ గార్డ్ పట్టుకున్నాడు. అతడి కంప్యూటర్‌లో అతడి భార్యపై జరిగిన లైంగిక దాడులకు సంబంధించిన వందలాది ఫొటోలు, వీడియోలు బయటపడ్డాయి.

'భర్తను వేరే గదిలో నివసించమనడం క్రూరత్వమే'

అలహాబాద్: భర్తను వేరే గదిలో నివసించమనడం, సంసారం చేయడానికి నిరాకరించడం భౌతిక, మానసిక క్రూరత్వం కిందకు వస్తుందని.. విడాకుల మంజూరుకు ఇది తగిన కారణమని అలహాబాద్ హైకోర్టు తెలిపింది. మానసిక క్రూరత్వాన్ని నిరూపించడం కష్టమని.. వాస్తవాలు, పరిస్థితుల ఆధారంగా దాన్ని పరిశీలించాలని చెప్పింది. భర్తను వేరే గదిలో నివసించమని ఒత్తిడి చేయడం ద్వారా అతడితో కాపురం చేయడానికి భార్య నిరాకరించడం అతడి దాంపత్య హక్కులను నిరాకరించడమేనని కోర్టు తెలిపింది. ఓ కేసులో ఈ మేరకు దంపతులకు విడాకులు మంజూరు చేసింది.

గోవుల స్మగ్లర్‌గా పొరపడి విద్యార్థి హత్య

న్యూఢిల్లీ: 12వ తరగతి విద్యార్థిని(19) గోవుల స్మగ్లర్ అని పొరపాటుగా భావించిన కొందరు గో సంరక్షకులు అతడిని కాల్చి చంపారు. హర్యానాలోని ఫరీదాబాద్‌లో జరిగిన ఈ ఘటనలో అయిదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కొందరు పశువుల స్మగ్లర్లు డస్టర్, ఫార్చూన్ కార్లలో నగరంలోకి ప్రవేశించినట్టు గోసంరక్షకులకు సమాచారం అందింది. అదే సమయంలో బాధితుడు ఆర్యన్ మిశ్రా తన స్నేహితులు హర్షిత్, శాంకీ, మరో ఇద్దరు మహిళలతో కలిసి డస్టర్ కారులో వెళ్తుండగా, పశువుల స్మగ్లర్లుగా భావించి గోసంరక్షకులు 25 కిలోమీటర్లు వెంబడించారు. వాళ్లపై కాల్పులు జరపడంతో ఆర్యన్ మిశ్రా ప్రాణాలు కోల్పోయాడు.

ఐఐటీ-బాంబేలో 25% మంది

గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాల్లేవ్

తగ్గిన ప్రాంగణ నియామకాల శాతం.. కనిష్ఠ వార్షిక వేతనం రూ.4 లక్షలే



ముంబై, సెప్టెంబర్ 3: దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన ఐఐటీ–బాంబేలో ఈ ఏడాది జరిగిన ప్రాంగణ నియామకాల్లో ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూశాయి. ఐఐటీ విద్యార్థులకు నూరు శాతం ఉద్యోగావకాశాలు వస్తాయన్న చాలామంది అంచనాను తలకిందులు చేస్తూ ఇక్కడ చదివిన విద్యార్థుల్లో 75 శాతం మందికి మాత్రమే ఉద్యోగాలొచ్చాయి. గత ఏడాది ఇది 84 శాతం ఉంది. అలాగే కనిష్ఠ వార్షిక వేతనం గత ఏడాది రూ.6 లక్షలు ఉండగా, ఈ ఏడాది అది రూ.4 లక్షలకు దిగజారింది. అయితే సగటు వార్షిక వేతన ప్యాకేజ్ 7.7 శాతం పెరిగి రూ.23.5 లక్షలకు చేరుకుంది. ప్రాంగణ నియామకాలకు హాజరైన వారిలో 75 శాతం మందికి ఆఫర్ లెటర్లు వచ్చాయి. గత ఏడాది ఇక్కడకు 324 కంపెనీలు రాగా, ఈసారి 364 కంపెనీలు పాల్గొన్నాయి. అయితే అంతర్జాతీయ ఉద్యోగ ఆఫర్లలో ఐఐటీ బాంబే మంచి పెరుగుదల సాధించింది. మొత్తం 78 ఆఫర్లను విద్యార్థులు అంగీకరించగా, అందులో 22 ఉద్యోగాలకు కోటి రూపాయలకు పైగానే వార్షిక వేతనం ఉంది.

రోడ్లు ఊడ్చే పనికి గ్రాడ్యుయేట్ల పోటీ

- స్వీపర్ ఉద్యోగాలకు 40 వేల మంది పట్టభద్రులు, 6 వేల మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ల దరఖాస్తు
- కాంట్రాక్ట్ ఉద్యోగానికే ఇంత భారీ డిమాండ్
- హర్యానాలో నిరుద్యోగ తీవ్రతకు అద్దం పడుతున్న వైనం



ఛండీగఢ్, సెప్టెంబర్ 3: దేశంలో నిరుద్యోగ తీవ్రతకు అద్దం పట్టే వార్త ఇది. రోడ్లు ఊడ్చే పారిశుధ్య కార్మికుల ఉద్యోగాలకు డిగ్రీలు, పీజీలు చదివిన యువత పోటీ పడుతున్న పరిస్థితి బీజేపీ పాలిత హర్యానాలో నెలకొన్నది. హర్యానా కౌశల్ రోజ్‌గార్ నిగమ్(హెచ్‌కేఆర్‌ఎన్) డాటాలో వెల్లడైన అంశాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. హర్యానా యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే ప్రభుత్వ సంస్థ ఇది. ఈ సంస్థ ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలు, మున్సిపాలిటీలు ఉద్యోగాలను భర్తీ చేస్తుంటాయి. తాజాగా స్వీపర్ ఉద్యోగాల కోసం హెచ్‌కేఆర్‌ఎన్ ఒక ప్రకటన జారీ చేసి దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ ఉద్యోగాలకు ఆగస్టు 6 నుంచి సెప్టెంబరు 2 వరకు ఏకంగా 39,990 మంది పట్టభద్రులు, 6,112 మంది పీజీ చదివిన వారు దరఖాస్తు చేసుకున్నారు. 12వ తరగతి పూర్తి చేసిన మరో 1,17,144 మంది సైతం దరఖాస్తు పెట్టుకున్నారు.

తక్కువ జీతం.. కాంట్రాక్ట్ ఉద్యోగం

ఇంతలా పోటీ ఉండేందుకు ఇవేమీ ప్రభుత్వం కల్పించే శాశ్వత ఉద్యోగాలు సైతం కావు. జీతం కూడా భారీగా ఏమీ లేదు. కేవలం రూ.15 వేల నెలవారీ వేతనంతో ఇచ్చే కాంట్రాక్టు ఉద్యోగాలు ఇవి. పొరపాటున దరఖాస్తు చేశారని చెప్పడానికి కూడా వీలు లేదు. ఉద్యోగ ప్రకటనలోనే ఉద్యోగ బాధ్యతలు, చేయాల్సిన పనులను స్పష్టంగా పొందుపరిచారు. రోడ్లు, బహిరంగ ప్రదేశాలను ఊడ్చడం, శుభ్రం చేయడం, చెత్త తొలగించడం వంటి పనులు చేయాల్సి ఉంటుందని ముందే పేర్కొన్నారు. అయినప్పటికీ ఇంత భారీ సంఖ్యలో డిగ్రీలు, పీజీలు చదివిన యువత పోటీ పడుతున్నారంటే బీజేపీ పాలిత హర్యానాలో, దేశంలో నిరుద్యోగం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చనే విమర్శలు వస్తున్నాయి.

ఉద్యోగాలు లేకే దరఖాస్తు చేసుకున్నాం: అభ్యర్థులు

చదువుకు తగ్గ ఉద్యోగాలు దొరకకపోవడం వల్లే స్వీపర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నట్టు అభ్యర్థులు చెప్తున్నారు. 'ఉద్యోగాలు దొరకడం లేదు. నేను ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. అందుకే పారిశుద్ధ్య కార్మికురాలి ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నా' అని సిర్సకు చెందిన రచనాదేవి(29) తెలిపారు. తాను ప్రస్తుతం పీజీ చదువుతున్నానని, నాలుగేండ్లుగా ఉద్యోగం లేక ఖాళీగా ఉంటున్నట్టు చెప్పారు. ఉద్యోగాలు దొరకకపోవడం వల్లే స్వీపర్ పోస్టులకు దరఖాస్తు చేసినట్టు ఛర్ఖి దాద్రి జిల్లాకు చెందిన దినేశ్ కుమార్(బీఈడీ), ఆయన భార్య మనీష(నర్సింగ్) తెలిపారు. కాగా, హర్యానాలోని పట్టణ ప్రాంతాల్లో 15 ఏండ్ల నుంచి 29 ఏండ్ల మధ్య వయస్కుల్లో 11.2 శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారని నియతకాల కార్మిక శక్తి సర్వే డాటా చెప్తున్నది.

కాపాడలేకపోయారు



కేన్స్‌ను కష్టపడి తెచ్చాం.. కేటీఆర్ ఆవేదన

హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): కర్నాటకకు వెళ్తున్న కేన్స్ కంపెనీని ఒప్పించి తెలంగాణకు వచ్చేలా చేస్తే.. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కాపాడుకోలేకపోయిందని మాజీ మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ హయాంలో కేన్స్ కంపెనీ పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేలా చేసేందుకు ఎంతో కష్టపడినట్టు ఆయన పేర్కొన్నారు. సెమీకండక్టర్ల తయారీ సంస్థ కేన్స్ గుజరాత్‌కు వెళ్తున్నట్టు వస్తున్న వార్తలపై ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందించారు. 'కేన్స్ సంస్థ తెలంగాణలో పెడతామన్న తమ యూనిట్‌ను గుజరాత్‌కు తరలిచేందుకు సిద్ధమైందని వార్తలు వస్తున్నాయి. అది వింటుంటే చాలా బాధనిపిస్తోంది. ఈ సంస్థను కర్నాటక నుంచి తెలంగాణకు రప్పించేందుకు ఎంతో కష్టపడ్డాం' అని కేటీఆర్ నాటి శ్రమను గుర్తుచేసుకున్నారు. హైదరాబాద్‌లో యూనిట్ ఏర్పాటు కోసం కొంగరకలాన్‌లోని ఫాక్స్‌కాన్ ప్లాంట్ పక్కన భూమి కేటాయించాలని వారు కోరారని, పది రోజుల్లోనే భూమి కేటాయించామని తెలియజేశారు. దీంతో కేన్స్ కంపెనీ గత ఏడాది అక్టోబర్‌లో తమ యూనిట్‌ను తెలంగాణలో ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించిందని, ఇప్పుడు ఆ సంస్థ గుజరాత్‌కు తమ యూనిట్‌ను తరలిస్తుందన్న వార్తలు చూస్తుంటే చాలా బాధ కలుగుతున్నదన్నారు. పెట్టుబడులతోపాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలూ దూరమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సెమీకండక్టర్ ఇండస్ట్రీలో దాదాపు రూ.3,500 కోట్లతో కేన్స్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిందని, అది సాకారమైతే మన యువతకు ఉపాధితోపాటు రాష్ట్రానికి ఆదా యం పెరిగేదన్నారు. కేన్స్ కంపెనీ తరలిపోవడం తెలంగాణకు చాలా నష్టమంటూ కాంగ్రెస్ సర్కారు అసమర్థతపై కేటీఆర్ మండిపడ్డారు.

సింగరేణి ఐదు కొత్త గనులు!

హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): మరో ఐదు కొత్త బొగ్గు గనులను ప్రారంభించడానికి సిద్ధమైంది సింగరేణి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఈ ఐదు బొగ్గు గనులను ప్రారంభించడానికి అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సింగరేణి సీఎండీ ఎన్ బలరాం ఆదేశించారు. వీటిలో కొత్తగూడెం వీకే ఓపెన్‌కాస్ట్, ఇల్లందు రొంపేడు, బెల్లంపల్లి గోలేటి, రామగుండం కోల్‌మైన్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అన్ని పనులను పూర్తిచేసి, అనుమతులు కూడా సాధించాలని సూచించారు. ఇకపై రోజుకు కనీసంగా రెండు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా లక్ష్యంగా పెట్టుకొని చర్యలు వేగవంతం చేయాలని పేర్కొన్నారు. సింగరేణి భవన్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో గనుల వారీగా ఉత్పత్తి వివరాలపై చర్చించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయామని పలువురు జీఎంలు సీఎండీకి వివరించారు. ఈ ఏడాది నిర్దేశించుకున్న 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేందుకు అధికారులంతా ప్రణాళికబద్ధంగా పని చేయాలని ఆయన సూచించారు.

ఆర్థికానికి పొదుపే బలం

గృహస్తుల సేవింగ్స్ పెరుగుతున్నాయ్ • ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ పాత్రా

ముంబై, సెప్టెంబర్ 3: దేశంలో గృహస్తుల పొదుపు తిరిగి పుంజుకుంటున్నదని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్రా తెలిపారు. 2020–21లో కరోనా దెబ్బకు హౌస్‌హోల్డ్ సేవింగ్స్ దారుణంగా పడిపోయాయన్న ఆయన ఇప్పుడు పెరుగుతున్నాయని, రాబోయే దశాబ్దాల్లో దేశ ఆర్థిక వ్యవస్థకు అసలు సిసలైన దన్ను ఈ పొదుపేనని అన్నారు. మంగళవారం ఇక్కడ సీఐఐ 'ఫైనాన్సింగ్ 3.0' పేరిట వికసిత్ భారత్ కోసం నిర్వహించిన సదస్సులో పాత్రా కీలకోపన్యాసం ఇచ్చారు. భారత్‌లో గృహస్తుల పొదుపు చాలా కీలకమని, ఇతర రంగాలకూ వీరి నుంచి పెట్టుబడులు అందుతాయన్నారు. అయితే కరోనా పరిస్థితులతో అంతా తలకిందులైందని, మళ్లీ కోలుకుంటున్న ప్రజలు.. తిరిగి సేవింగ్స్ బాట పట్టారని చెప్పారు. ఇప్పటికే కుటుంబాల నుంచి భౌతిక పొదుపు జీడీపీలో 12 శాతానికి చేరిందని, మున్ముందు మరింత పెరుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 2010–11లో నాటి జీడీపీలో 16 శాతంగా ఉన్నట్టు గుర్తుచేశారు. సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ స్వాగతోపన్యాసంలో మాట్లాడుతూ.. దేశ ఆర్థిక విధానాలను అనుసంధానిస్తూ ఆర్బీఐ చర్యలుండటం, విదేశీ వాణిజ్యం–పెట్టుబడుల ప్రదర్శన బాగుండటం కలిసొస్తున్నదన్నారు. దేశంలో పెరిగే పెట్టుబడుల సామర్థ్యం.. డిజిటల్ ఎకానమీతోపాటు రెన్యువబుల్ ఎనర్జీ, గిడ్డంగులు, సెమీ కండక్టర్ ఎకోసిస్టమ్, డాటా సెంటర్ల వంటి వాటికి లాభిస్తుందని అభిప్రాయపడ్డారు.

టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్‌కు కిక్కు!

18 శాతం జీఎస్టీ ఎత్తివేతకు ఆస్కారం
ఈ నెల 9న జరిగే సమావేశంలో నిర్ణయం



న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: రాబోయే వస్తు, సేవల పన్ను మండలి (జీఎస్టీ కౌన్సిల్) సమావేశంలో టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలకు చెల్లించే ప్రీమియంలపై జీఎస్టీని ఎత్తివేసే అవకాశాలున్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం ఈ పాలసీల ప్రీమియంలపై 18 శాతం జీఎస్టీ పడుతున్నది. ఈ నేపథ్యంలో ఎప్పట్నుంచో దీన్ని తొలగించాలని అటు పాలసీదారులు, ఇటు బీమా పరిశ్రమ వర్గాలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. తమకు ఇది ఆర్థిక భారంగా ఉంటున్నదని పాలసీ హోల్డర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 9న జరిగే జీఎస్టీ మండలి సమావేశంలో ఈ అంశాన్ని పరిశీలించబోతున్నారని సమాచారం. దీంతో టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్‌ల ప్రీమియంలపై విధిస్తున్న 18 శాతం జీఎస్టీని తీసేసే వీలుందని భూటా షా అండ్ కో. ఎల్ఎల్‌పీ పార్ట్‌నర్ హర్ష భూటా చెప్తున్నారు.

ఇదీ సంగతి..

జీవిత బీమా రకాల్లో టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలదే ఇప్పుడు హవా. ఇతర ఏ మెచ్యూరిటీ ప్రయోజనాలు లేకుండా కేవలం డెత్ బెనిఫిట్ (పాలసీదారు మరణానంతరం వచ్చే ప్రయోజనం) మాత్రమే ఇందులో ఉంటుంది. తక్కువ ఖర్చుతో భారీ మొత్తాలను పాలసీదారులు అందుకునే అవకాశం వీటిలో ఉన్నది. అయితే పాలసీ వ్యవధిలో పాలసీదారుడు చనిపోతేనే బీమా ప్రయోజనం ఉంటుంది. లేకపోతే ఈ బీమాకు ఖర్చు చేసిన మొత్తాలను వదులుకోవాల్సిందే. గడువు దాటితో మళ్లీ కొత్త పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రీమియంల ఆధారంగా పాలసీ ప్రయోజనాలుంటాయి. ఒకేసారి వేలు, లక్షలు చెల్లిస్తే కోట్లలో పరిహారం లభిస్తుంది. అయితే ఆకస్మిక మరణాలు సంభవించినప్పుడు బాధిత కుటుంబాలకు టర్మ్ ఇన్సూరెన్స్ అనేది కొండంత అండగా నిలుస్తున్నది. అందుకే ప్రీమియంలు ఎక్కువైనా వీటినే తీసుకొనేందుకు అంతా ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఈ ప్రీమియంలపై జీఎస్టీ 18 శాతం ఉండటంతో పాలసీదారులకు, పరిశ్రమకు కొంత ఇబ్బందికరంగా ఉంటున్నది. జీఎస్టీ మినహాయింపు దక్కితే పెద్ద ఎత్తున టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీల అమ్మకాలు జరుగుతాయని, అందరికీ బీమా అనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం కూడా త్వరగా నెరవేరుతుందని అంతా అంటున్నారు. ఇక టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్‌ను ఇతర లైఫ్ ఇన్సూరెన్స్‌ల తరహాలో పెట్టుబడి కోణంలో చూడవద్దని, కుటుంబ పెద్ద చనిపోతే.. ఆ కుటుంబం రోడ్డు నపడకుండా టర్మ్ ఇన్సూరెన్స్ కాపాడుతుందని, వారి భవిష్యత్తు అవసరాలే తప్ప ఇందులో పాలసీదారులకు ఎలాంటి లాభాలకు తావు లేదన్న అభిప్రాయాలూ ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. అందువల్లే జీఎస్టీ మినహాయింపు అంశాన్ని వచ్చే వారం సమావేశంలో కౌన్సిల్ పరిశీలించబోతున్నట్టు చెప్తున్నారు.

ఇతర పాలసీలపై..



యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు (యులిప్స్)గా ఉన్న ఇతర జీవిత బీమా పాలసీలపై జీఎస్టీ ఎత్తివేతకు వీలుండకపోవచ్చని కూడా అంటున్నారు. పాలసీదారుడు మరణించినా.. మరణించకపోయినా నిర్ణీత కాలవ్యవధి తర్వాత బీమా ప్రీమియంల సొమ్ము తిరిగి వస్తుందని గుర్తుచేస్తున్నారు. పాలసీదారులకు, వారి కుటుంబ సభ్యులకు బీమా ప్రతిఫలం అందుతుందని, కాబట్టి ఈ మనీ బ్యాక్ పాలసీలన్నింటినీ పెట్టుబడుల కోణంలోనే చూస్తారంటూ వాటిపై 18 శాతం జీఎస్టీ ఇకపైనా కొనసాగుతుందని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే కొంత మొత్తంలో ఈ పన్ను భారాన్ని తగ్గించవచ్చని, మొత్తంగా మాత్రం తీసేయకపోవచ్చని మరికొందరు అంటున్నారు. కాగా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై వసూలు చేస్తున్న 18 శాతం జీఎస్టీని వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్లు వస్తున్నట్టు గత నెల్లోనే చెప్పారు. వీటిని జీఎస్టీ మండలి సమావేశాల్లో పరిశీలిస్తామని కూడా ఆమె అన్న విషయం తెలిసిందే.



మూతపడుతున్న కాఫీ డే స్టోర్లు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న కేఫ్ కాఫీ డే(సీసీడీ) అవుట్‌లెట్లు మూతపడుతున్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరినాటికి వీటి సంఖ్య 450కి తగ్గినట్లు, ఇదే సమయంలో కార్పొరేట్ స్థలాలు, హోటళ్లలో వెండింగ్ యంత్రాలు మాత్రం 52,581కి పెరగడం విశేషం. అలాగే వాల్యు ఎక్స్‌ప్రెస్ కియోస్క్‌లు కూడా 265కి తగ్గాయని తన వార్షిక నివేదికలో పేర్కొంది. 2022–23 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి సీసీడీ 469 కేఫ్స్, 268 సీసీడీ వాల్యు ఎక్స్‌ప్రెస్ కియోస్క్‌లు ఉన్నాయి. 2023–24 ఆర్థిక సంవత్సరానికిగాను సంస్థ రూ.966 కోట్ల స్థూల ఆదాయాన్ని ఆర్జించింది. ప్రస్తుతం కంపెనీకి రూ.1,159 కోట్ల అప్పులు ఉన్నాయి.

వృద్ధి 7 శాతం!

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ 7 శాతం వృద్ధిని సాధించనున్నదని వరల్డ్ బ్యాంక్ తాజాగా అంచనాను విడుదల చేసింది. వ్యవసాయరంగం, గ్రామాల్లో డిమాండ్ మళ్లీ పుంజుకోవడంతో ఈసారి వృద్ధి అంచనాను సవరించినట్లు తెలిపింది. అంతర్జాతీయ దేశాల్లో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత్ మాత్రం మరింత బలోపేతం అవుతున్నదని, దక్షిణాసియా దేశాల్లో అత్యధిక వృద్ధిని సాధిస్తున్న దేశం కూడా భారతేనని స్పష్టంచేసింది.

బీవోఐ ప్రత్యేక డిపాజిట్ స్కీం

ముంబై, సెప్టెంబర్ 3: ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ) ప్రత్యేక డిపాజిట్ స్కీంను అందుబాటులోకి తీసుకొచ్చింది. 'స్టార్ ధన్ వృద్ధి ఫిక్స్‌డ్ డిపాజిట్' పేరుతో ప్రకటించిన ఈ స్కీంపై సాధారణ ప్రజలకు 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.90 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నది బ్యాంక్. ఈ డిపాజిట్లపై రుణాలు తీసుకోవడంతోపాటు ముందస్తుగా విత్‌డ్రా చేసుకునే అవకాశాన్ని కూడా డిపాజిట్‌దారులకు కల్పించింది. స్వల్పకాలం మాత్రమే అందుబాటులో ఉండనున్న ఈ డిపాజిట్లపై వడ్డీరేట్లు ఈ నెల 1 నుంచి అమలులోకి వచ్చాయని పేర్కొంది.

బీఎస్‌ఎన్‌ఎల్ తెలంగాణ సీజీఎంగా రత్న కుమార్



హైదరాబాద్, సెప్టెంబర్ 3: ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ తెలంగాణ టెలికం సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్‌గా జీ రత్న కుమార్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇండియన్ టెలికం సర్వీసెస్(ఐటీఎస్) 1988 బ్యాచ్‌కు చెందిన ఆయనకు టెలికం రంగంలో 34 ఏండ్లకు పైగా అనుభవం ఉన్నది.

వరద బాదితులకు ఎయిర్‌టెల్ ఆఫర్లు

హైదరాబాద్, సెప్టెంబర్ 3: ప్రముఖ టెలికం సంస్థ భారతీ ఎయిర్‌టెల్.. తెలుగు రాష్ట్రాల్లో వరదబాదితులకు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ప్రీపెయిడ్ వినియోగదారుల కాల పరిమితిని మరో 4 రోజులు పొడిగించిన సంస్థ.. పోస్ట్‌పెయిడ్ వినియోదారులు తమ బిల్లుల చెల్లింపుల గడువును 7 రోజులు పొడిగించింది. అలాగే వై–ఫై సేవలు పొందుతున్న వారికి మరో నాలుగు రోజులు గడువిచ్చింది.

మహీంద్రా డిస్కౌంట్ మేళా

రూ.3 లక్షల వరకు రాయితీ ప్రకటించిన సంస్థ

ముంబై, సెప్టెంబర్ 3: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా వాహన కొనుగోలుదారులకు శుభవార్తను అందించింది. ఎంపిక చేసిన మాడళ్లపై రూ.3 లక్షల వరకు రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది. వీటిలో థార్ ఆర్‌డబ్ల్యూడీ, స్కార్పియో, బొలెరో, ఎక్స్‌యూవీ400లపై రూ.3 లక్షల వరకు తగ్గింపు ధరతో విక్రయిస్తున్నట్లు పేర్కొంది. వీటిలో ఎక్స్‌యూవీ400 మాడల్‌పై రూ.3 లక్షల వరకు డిస్కౌంట్ కల్పిస్తున్న సంస్థ..థార్ 3–డోర్లు 2 డబ్ల్యూడీ, 4 డబ్ల్యూడీపై రూ.1.50 లక్షల వరకు, బొలెరోపై రూ.90 వేల వరకు, నియోపై రూ.84 వేలు, స్కార్పియో క్లాసిక్‌ను కూడా తగ్గింపు ధరకు విక్రయిస్తున్నది. పండుగ సీజన్ కంటే ముందుగానే సంస్థ ఈ భారీ రాయితీ ప్రకటించడం విశేషం. దీంతో థార్ రోక్స్ ధర రూ.12.99 లక్షల నుంచి రూ.20.49 లక్షల లోపు లభించనున్నది.

మాడల్	డిస్కౌంట్(రూ.లో)
ఎక్స్‌యూవీ 400	3,00,000
థార్	1,50,000
బొలెరో	89,997 వరకు
నియో	84,999 వరకు
స్కార్పియో క్లాసిక్	20,000





జావా నుంచి సరికొత్త బైకులు

మహీంద్రా గ్రూపునకు చెందిన ప్రీమియం మోటర్‌సైకిల్ బ్రాండ్ జావా మరో మూడు మాడళ్లను మార్కెట్‌కు పరిచయం చేసింది. జావా 42 ఎఫ్‌జే పేరుతో విడుదల చేసిన ఈ మోటార్‌సైకిళ్లు రూ.1.99 లక్షల నుంచి రూ.2.20 లక్షల లోపు లభించనున్నాయి. ఈ సందర్భంగా మహీంద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహీంద్రా మాట్లాడుతూ..దేశవ్యాప్తంగా ప్రీమియం మోటార్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ నయా మాడళ్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు, దీంతో తమ బ్రాండ్ మరింత బలోపేతం కానున్నదన్నారు. ప్రస్తుతం క్లాసిక్ లెజెండ్స్..జావా బ్రాండ్‌తో భారత్‌తోపాటు తూర్పు ఆసియా దేశాల్లో బైకులను విక్రయిస్తున్నది.

వరద బాధితులకు చేయూత









బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాల్లో వరదలు ముంచెత్తడంతో జనజీవనం స్తంభించిపోయింది. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరగడంతో పాటు వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఈ క్రమంలో వరద బాధితులను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి తమవంతుగా సహాయం అందిస్తున్నారు. అగ్ర హీరో బాలకృష్ణ వరద బాధితుల సహాయార్థం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి 50 లక్షల చొప్పున మొత్తం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. తెలంగాణ, ఏపీకి 50లక్షల చొప్పున కోటి రూపాయలను అందజేయనున్నట్లు మహేష్‌బాబు ఎక్స్ ఖాతా ద్వారా తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ సైతం రెండు రాష్ట్రాలకు చెరో 50 లక్షలు ప్రకటించారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాతలు సూర్యదేవర రాధాకృష్ణ (చిన బాబు), నాగవంశీ కలిసి రెండు రాష్ట్రాలకు 25 లక్షల చొప్పున విరాళాన్ని ప్రకటించారు. యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ తెలంగాణ, ఏపీకి 15 లక్షల చొప్పున మొత్తం 30లక్షల విరాళాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఐదు లక్షల చొప్పున మొత్తం పది లక్షల విరాళాన్ని అందిస్తున్నట్లు హీరో విశ్వక్‌సేన్ సోషల్‌మీడియాలో పేర్కొన్నారు. యువ దర్శకుడు వెంకీ అట్లూరి సైతం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో 5 లక్షలు విరాళాన్ని ఇస్తున్నట్లు తెలిపారు. కథానాయిక అనన్య నాగళ్ల రెండు రాష్ట్రాలకు కలిపి ఐదు లక్షల విరాళాన్ని అందిస్తున్నట్లు ప్రకటించింది.



భారత్ భాగ్య విధాత

కంగనారనౌత్ స్వీయ దర్శకత్వంలో నటించిన తాజా చిత్రం 'ఎమర్జెన్సీ' విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఓ వర్గం వారిని కించపరిచేలా వివాదాస్పద అంశాలున్నాయని కేంద్ర సెన్సార్ బోర్డ్ అభ్యంతరం తెలపడంతో రిలీజ్‌ను వాయిదా వేశారు. ఈ వివాదం కొనసాగుతుండగానే కంగనారనౌత్ 'భారత్ భాగ్య విధాత' పేరుతో కొత్త సినిమాను మొదలుపెట్టింది. దేశభక్తి ప్రధానంగా తెరకెక్కించబోతున్న ఈ సినిమాలో స్వాతంత్ర్య సమరయోధులను త్యాగాలను ఆవిష్కరించబోతున్నామని, ఇప్పటివరకు వచ్చిన దేశభక్తి సినిమాలకు భిన్నంగా ఉంటుందని కంగనారనౌత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది. మనోజ్ తపాడియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్‌తో పాటు తమిళ హీరో ఆర్.మాధవన్‌తో సైకలాజికల్ థ్రిల్లర్‌లో నటించబోతున్నది కంగనారనౌత్.

చిత్రం



'విశ్వం' యాక్షన్ హంగామా

గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'విశ్వం'. శ్రీను వైట్ల దర్శకుడు. యాక్షన్ ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 11 ప్రేక్షకుల ముందుకురానుంది. మంగళవారం టీజర్‌ను విడుదల చేశారు. నరేష్ వాయిస్ ఓవర్‌తో ఆరంభమైన టీజర్ ఆద్యంతం కామెడీ, యాక్షన్ అంశాలతో అలరించింది. నాయకానాయికలు గోపీచంద్, కావ్యా థాపర్‌ల పరిచయ ఘట్టాలు చక్కటి హాస్యాన్ని పండించాయి. దర్శకుడు శ్రీను వైట్ల తనదైన శైలి యాక్షన్, వినోదాత్మక అంశాలతో సినిమాను తీర్చిదిద్దారని టీజర్‌ను చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాలో గోపీచంద్ పాత్ర స్టైలిష్‌గా ఉంటుందని, కావాల్సినంత కామెడీతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఆకట్టుకుంటుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: కెవీ గుహన్, సంగీతం: చైతన్ భరద్వాజ్, నిర్మాతలు: టీజీ విశ్వప్రసాద్, వేణు దోనేపూడి, దర్శకత్వం: శ్రీను వైట్ల.

ఇకపై జాగ్రత్తగా ఉంటాం

కేంద్రానికి నెట్‌ఫ్లిక్స్ హామీ

1999 నాటి కాందహార్ హైజాక్ ఉదంతం నేపథ్యంలో రూపొందించిన 'ఐసీ 814: ది కాందహార్ హైజాక్' నెట్‌ఫ్లిక్స్ సిరీస్ వివాదాల్లో చిక్కుకుంది. ఈ సిరీస్‌లో ఉగ్రవాదుల పేర్లను మార్చి చూపించారని, ప్రేక్షకులను తప్పుదోవ పట్టించే విధంగా ఉద్దేశ్యపూర్వకంగా దర్శకనిర్మాతలు వ్యవహరించారని విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఈ వివాదాస్పద అంశాలపై వివరణ ఇవ్వాలని నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ హెడ్ మోనికా షెర్గిల్ కేంద్ర అధికారుల ముందు హాజరయ్యారు. ఇక నుంచి కంటెంట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటామని, సమీక్షలు చేపడతామని ఆమె కేంద్రానికి హామీ ఇచ్చారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గంట పాటు జరిగిన ఈ సమావేశంలో తీవ్రవాదుల పేర్లను మార్చి చూపించడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. భవిష్యత్తులో దేశ ప్రజల మనోభావాలను గౌరవించేలా కంటెంట్‌ను ప్రసారం చేస్తామని, చిన్నారులకు సంబంధించిన కంటెంట్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటామని నెట్‌ఫ్లిక్స్ కేంద్రానికి హామీ ఇచ్చినట్లు తెలిసింది.

'శ్వాగ్' వచ్చేది అప్పుడే..

వరుస విజయాలతో జోరు మీదున్నాడు యువహీరో శ్రీవిష్ణు. ఆయన తాజా చిత్రం 'శ్వాగ్'. హసిత్‌గోలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 4న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభిస్తున్నదని, వినూత్న కథాంశంతో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించే చిత్రమిదని దర్శకుడు తెలిపారు. వింజమర వంశ నేపథ్యంలో హాస్యప్రధానంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కథానాయిక రీతూవర్మ మహారాణి రుక్మిణి పాత్రలో నటిస్తుండగా, హీరో శ్రీవిష్ణు నాలుగు విభిన్న గెటప్స్‌లో కనిపించనున్నారు. మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్, శరణ్య ప్రదీప్, సునీల్ తదితరులు చిత్ర తారాగణం.





రాజమౌళి స్ఫూర్తితో సినిమా తీశాం

దళపతి విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం 'GOAT' (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్) ఈ నెల 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్నది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ తెలుగులో విడుదల చేస్తున్నది. సోమవారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. దర్శకుడు వెంకట్‌ప్రభు మాట్లాడుతూ 'నేను దర్శకుడు రాజమౌళిగారికి పెద్ద అభిమానిని. ఈ సినిమా చేయడానికి ఆయనే స్ఫూర్తినిచ్చారు. ఇదొక హోల్‌సమ్ ఎంటర్‌టైనర్. హీరో విజయ్ మునుపెన్నడూ చూడని కొత్త పంథాలో కనిపిస్తారు. మైత్రీ మూవీ మేకర్స్ తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాం' అన్నారు. 'పుష్ప' వంటి పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని తమిళ నిర్మాత అర్చన కల్పాతి పేర్కొన్నారు. అద్భుతమైన విజన్‌తో దర్శకుడు వెంకట్‌ప్రభు ఈ చిత్రాన్ని తీశాడని నటుడు ప్రశాంత్ అన్నారు. ఈ కార్యక్రమంలో కథానాయికలు మీనాక్షి చౌదరి, స్నేహ, సంగీత దర్శకుడు యువన్‌శంకర్ రాజా తదితరులు పాల్గొన్నారు.




మున్నేరు వరద ముంపునకు గురైన నిరాశ్రయులను పరామర్శించి, భరోసా కల్పించడానికి ఖమ్మం నగరంలో మంగళవారం పర్యటించిన బీఆర్ఎస్ రాష్ట్ర నేతలు, మాజీ మంత్రులపై దాడులకు పాల్పడుతున్న కాంగ్రెస్ కార్యకర్తలు



కాంగ్రెస్ ముష్కరుల దాడిలో ధ్వంసమైన మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కారు అద్దం

పరామర్శపై రాళ్లదాడి

మొదటిపేజీ తరువాయి...

కార్యకర్తలు దాడికి పాల్పడడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. ఉదయం 11 గంటలకు పాలేరు నియోజకవర్గం, కరుణగిరిలో ఉన్న రాజీవ్ స్వగృహ కాలనీలోని వరద బాధితులను మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి తదితరులు పరామర్శించారు. అనంతరం ఖమ్మంలోని బొక్కలగడ్డ, మంచికంటినగర్, సారథినగర్ ప్రాంతాల్లో మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆధ్వర్యంలో బాధితులను పరామర్శించారు. ఈ క్రమంలో మంచికంటినగర్‌లో కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను రెచ్చగొట్టారు. బీఆర్ఎస్ నేతలు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తుండడం, సహాయక చర్యల్లో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని, కేసీఆర్ హయాంలోనే తమకు సత్వర న్యాయం లభించిందని, పువ్వాడ తమను ఆదుకున్నారని బాధితులు చెప్తుండడంతో తట్టుకోలేకపోయిన కాంగ్రెస్ గూండాలు కయ్యానికి కాలుదువ్వారు. తొలుత నిత్యావసర సరుకుల పంపిణీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. గమనించిన హరీశ్‌రావు తదితరులు సంయమనం పాటించాలని బీఆర్ఎస్ కార్యకర్తలను కోరారు.

పువ్వాడ కారు అద్దాలు ధ్వంసం

మంచికంటినగర్ ఆర్చి వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు అకస్మాత్తుగా దాడిచేసి పువ్వాడ కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఆ సమయంలో కారులో మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు ఉన్నారు. వరద బాధితులు వారికి ఎదురుతిరిగి 'మీరు ఎలాగూ రారు.. వచ్చిన వారినీ రానివ్వారా?' అని వాగ్వాదానికి దిగారు. హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్వరరెడ్డి, అజయ్‌కుమార్, వద్దిరాజు, కేపీ వివేకానంద, శంభీపూర్‌రాజు, కౌశిక్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య తదితరులకు వరద బాధితులు రక్షణకవచంగా నిలిచారు. దీంతో మరింతగా రగిలిపోయిన దుండగులు వరద బాధితులపై దాడిచేశారు. ఈ ఘటనలో ఒకరి తలపగిలి గాయాలయ్యాయి. కారులో తిరిగి వెళ్తున్న హరీశ్‌రావు బృందంపై మంచికంటినగర్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు మరోమారు దాడికి తెగబడ్డారు. పెద్ద బండరాయితో ఆయన కారుపై దాడిచేసి అద్దాన్ని ధ్వంసం చేశారు. మరో వ్యక్తి కూడా హరీశ్ కారుపై బండరాయితో రాగా బీఆర్ఎస్ రాష్ట్ర యువజన విభాగం నాయకుడు యావన్నగారి సంతోశ్‌రెడ్డి అడ్డుకున్నారు. దీంతో అల్లరిమూకలు సంతోష్‌రెడ్డిని కారు కిందకు నెట్టడంతో ఆయన కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డారు. రాళ్లదాడిలో వరదబాధితులు షేక్ అఫ్జల్, అంజాద్ పాషాకు కూడా గాయాలయ్యాయి. గాయపడిన ముగ్గురిని ఖమ్మంలోని ప్రైవేటు దవాఖానకు తరలించారు.



సీపీకి బీఆర్ఎస్ ఫిర్యాదు...

మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, సబితా ఇంద్రారెడ్డి, డ్రైవింగ్ స్థానంలో ఉన్న ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై దుండగులు దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడ్డారని ఖమ్మం నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు పగడాల నాగరాజు ఖమ్మం పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దుండగులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మిక్కిలినేని నరేందర్, బాణాల లక్ష్మణ్, ఎస్కే యాకూబ్‌బాషా, ఎండీ షకూర్, ఎస్కే యూసుఫ్, నిమ్మలబోయిన సురేశ్, ఇఫ్తికర్ హుస్సేని అలియాస్ భద్రుల్లా ఈ దాడికి పాల్పడ్డారని తెలిపారు.

ముందస్తు ప్రణాళిక ప్రకారమే దాడి జరిగిందా?

బీఆర్ఎస్ బృందంపై దాడి ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందా? అన్న అనుమానం కలుగుతున్నది. ఇద్దరు కార్పొరేటర్ల భర్తల పర్యవేక్షణలోనే దాడి జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతు న్నాయి. 'మిక్కిలినేని నరేందర్, ముస్తాఫా' అనే కాంగ్రెస్ నేతలే దాడికి ఉసిగొల్పినట్టు ఆరోపణలు వస్తున్నాయి. నరేందర్ సోమవారం ఖమ్మంలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనలో పాల్గొనడం గమనార్హం.



కాంగ్రెస్ నాయకుడు యూసుఫ్‌ను సముదాయిస్తున్న ఖమ్మం త్రీ టౌన్ సీఐ

25లక్షల చొప్పున ఇవ్వాలి

రేవంత్‌రెడ్డి గతంలో చెప్పినట్టు మృతుల కుటుంబాలకు సాయం చేయాలి

మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్.. వరద మృతుల జాబితా ఎక్స్‌లో పోస్ట్



హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): రేవంత్ రెడ్డి ప్రభుత్వం అబద్ధాలు చెప్పడం మానెయ్యాలని, వరదలతో చనిపోయిన వారి సంఖ్యను తక్కువ చూపించడం సీఎంకు సరికాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. వరదలతో చనిపోయిన వారి పూర్తి జాబితాను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. నిన్న 16 మందే చనిపోయారని సీఎం ప్రకటించారని, ఈ జాబితాను తనిఖీ చేసి అన్ని కుటుంబాలకు సాయం చేయాలని సూచించారు. 'చావు లెక్కలపై అబద్ధాలు చెప్తున్న మిమ్మల్ని ఎవ్వరూ క్షమించరు' అంటూ రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సిగ్గుమాలిన రాజకీయాలకు తెరదించి, ఆ కుటుంబాలను క్షమాపణ అడగాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డిమాండ్ చేసిన విధంగా మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు చొప్పున అందించాలని గుర్తుచేశారు.

పోలీసులకు అభినందనలు

భారీ వర్షాలతో అచ్చంపేటలోని డిండికెనాల్లో చిక్కుకుపోయిన 10 మంది గిరిజనులను కాపాడిన పోలీసులను కేటీఆర్ అభినందించారు. మూడు రోజుల క్రితం వరదల్లో చిక్కుకుపోయారని, సమయానికి హెలికాప్టర్లు పంపి ఉంటే వారంతా బయటపడి ఉండేవారని, కానీ, సీఎం ఎలాంటి ప్రయత్నం చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ వస్తే కరెంటు ఉండదని ఎన్నికల ముందు నుంచే చెప్తున్నామని ఇప్పుడు పత్రికలు చెబుతున్నాయని కేటీఆర్ దుయ్యబట్టారు. 'కరెంటు కావాలా?, కాంగ్రెస్ కావాలా? అని ఆనాడే అడిగినం, కాంగ్రెస్‌కు అధికారం, రాష్ట్రంలో అంధకారం' అంటూ ఎక్స్‌లో సెటైర్ వేశారు. వర్షాలు, వరదలతో 48 గంటల పాటు కరెంటు పోయిందంటూ ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని పోస్ట్‌చేశారు. కేసీఆర్ హయాంలోనే చేపట్టిన ఎస్ఎన్‌డీపీ వల్ల ఓల్డ్ సిటీలో వరద ముంపు తప్పిందని తెలిపారు. ప్రభుత్వాలు చేస్తున్న 'బుల్డోజర్ పాలిటిక్స్' ప్రజల జీవితాలపై దాడి అంటూ సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్టు కేటీఆర్ తెలిపారు. ఇదే సందర్భంలో సుప్రీం వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ తీరు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తున్నదని ఎద్దేవా చేశారు. ఓవైపు బుల్డోజర్ న్యాయం రాజ్యాంగ విరుద్ధమంటూ రాహుల్ పెద్దపెద్ద మాటలు చెప్తుంటారని, అదే తెలంగాణలో తమ పార్టీ పాలనలో బుల్డోజర్‌తో జరుగుతున్న విధ్వంసంపై మౌనంగా ఉంటారని, ఇదేం ద్వంద్వ వైఖరి అని రాహుల్‌ను నిలదీశారు.

ఉనికి కోల్పోతామనే దాడులు: యావన్నగారి సంతోష్‌రెడ్డి



ఖమ్మం, సెప్టెంబర్ 3: ఖమ్మం కాల్వొడ్డు ప్రాంతంలో వరద బాధితులను పరామర్శించేందుకు మంగళవారం వచ్చిన బీఆర్ఎస్ ముఖ్యనేతలు, మాజీమంత్రులపై కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు రౌడీమూకల్లా వచ్చి దాడులకు దిగారు. ఈ ఘటనలో హైదరాబాద్ నుంచి వచ్చిన బీఆర్ఎస్ రాష్ట్ర యువజన విభాగం నాయకుడు యావన్నగారి సంతోష్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయన కుడికాలు విరగటంతో దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడు జరిగిన ఘటనను పూసగుచ్చినట్టు వివరించారు. 'కాంగ్రెస్ గూండాలు కర్రలు, రాళ్లు ఇనుపరాడ్లతో దాడులకు దిగారు. ముందు మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ వాహనాలపై దాడులకు దిగారు. ఒకడు పెద్ద గ్రానైట్ రాయి, కర్రతో హరీశ్ అన్నపై దాడికి పాల్పడేందుకు యత్నిస్తున్న క్రమంలో అడ్డుకున్నా. మరో ముగ్గురు వచ్చి నాపై దాడిచేసి కొట్టారు. నా కాలికి తీవ్ర గాయాలయ్యాయి. నడవలేని నన్ను వెంటనే దవాఖానకు తరలించారు. వైద్యులు విరిగిన కాలికి ఆపరేషన్ చేయాలని సూచించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు వెళ్తున్నాం' అని చెప్పారు.

ప్రజలకు అండగా నిలిస్తే దాడులా?

- మీరు సాయం చెయ్యరు.. చేసేవాళ్లపై గూండాయిజమా?
- మాజీ మంత్రులపై దాడి కాంగ్రెస్ అసహనానికి నిదర్శనం
- ఇందుకు సీఎం, కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి
- ఖమ్మంలో బీఆర్ఎస్ నేతలపై దాడిని ఖండించిన కేటీఆర్

హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ) 'ప్రజలకు సాయం చేయటం చేతగాక.. చేస్తున్న వాళ్లను చూసి ఓర్వలేక కాంగ్రెస్ గూండాలు దాడికి తెగబడ్డారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే.. ప్రజలకు అండగా నిలబడడమే తప్పా?' అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ నిలదీశారు. ఖమ్మంలో వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎంపీ నామా నాగేశ్వర్‌రావు వాహనాలపై కాంగ్రెస్ గుండాలు దాడికి దిగటం వారి అసహనానికి నిదర్శనమని మండిపడ్డారు. దాడి గురించి తెలిసిన వెంటనే హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, అజయ్‌కుమార్, సబితా ఇంద్రారెడ్డికి కేటీఆర్ ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచేందుకు ఖమ్మం వెళ్లిన పార్టీ నేతలను అభినందించారు. దాడిపై ముఖ్యమంత్రి సహా కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్‌కు ఇలాంటి దాడులు కొత్త కాదని, కాంగ్రెస్ గూండాలు ఎన్నిదాడులు చేసినా ప్రజలకు అండగా ఉండే విషయంలో వెనక్కి తగ్గేది లేదని కేటీఆర్ స్పష్టంచేశారు. కాంగ్రెస్ గూండాల దాడిలో తీవ్రంగా గాయపడిన బీఆర్ఎస్ కార్యకర్త సంతోష్ రెడ్డికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని, సరైన సమయంలో కాంగ్రెస్‌కు కచ్చితంగా బుద్ధి చెప్తారని హెచ్చరించారు.

వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకే: సిరికొండ



ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా ఉండాల్సింది పోయి రాజకీయాలు చేయడం కాంగ్రెస్‌కే చెల్లిందని, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకే దాడు లు చేస్తున్నారని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి విమర్శించారు. ఖమ్మంలో బీఆర్ఎస్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.

పరిపాలన చేతగాక: మాజీ ఎమ్మెల్యే పెద్ది



పరిపాలన చేతకాక సాయం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేస్తున్నారని, ఇది ఆక్షేపణీయమని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్‌ది దాడుల సంస్కృతి కాదని, తెలంగాణ అభివృద్ధే తమ ఏకైక లక్ష్యమని స్పష్టంచేశారు.

బీఆర్ఎస్‌ను ఓర్వలేకే దాడి: మాజీ ఎంపీ బడుగుల



ప్రజల నుంచి బీఆర్ఎస్‌కు మద్దతు పెరుగుతున్నదనే ఖమ్మంలో కాంగ్రెస్ నాయకులు దాడులకు తెగబడ్డారని మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ విమర్శించారు. ఇలాంటి చర్యలను ప్రజలు గమనిస్తున్నారని రానున్న రోజుల్లో బుద్ధి చెప్తారని హెచ్చరించారు.

ఆడలేక మద్దెల ఓడు అన్నట్టు సర్కారు తీరు: నిరంజన్ రెడ్డి



సాయం చేయలేని ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పలేక ప్రతిపక్షంపై దాడులకు పాల్పడుతున్నదని, కాంగ్రెస్ సర్కారు తీరు ఆడలేక మద్దెల ఓడు అన్నట్టుగా ఉన్నదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ నాయకుల వాహనాలపై కాంగ్రెస్ గూండాల దాడి గర్హనీయమని పేర్కొన్నారు.

కాంగ్రెస్ దాడి పిరికిపందల చర్య

మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి



ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నేతల కార్లపై కాంగ్రెస్ గూండాలు దాడి చేయడం పిరికిపందల చర్య అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ గూండాలు దాడులు చేస్తుంటే పోలీస్ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం సరికాదని విమర్శించారు.

ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే: బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి

'వరద బాధితులకు సాయం చేసేందుకు వెళ్లిన వారిపై దాడిచేసి తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నరు. స్వయంగా మంత్రి కుమారుడే దాడిలో పాల్గొన్నాడంటే.. ఇది కచ్చితంగా ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే జరిగింది' అని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి అనుమానం వ్యక్తంచేశారు. పోలీసుల సమక్షంలోనే దాడి జరిగినా వాళ్లు ప్రేక్షకపాత్ర వహించారని ఆరోపించారు.

దిగజారుడుతనానికి నిదర్శనం: కార్పొరేషన్ మాజీ చైర్మన్ బాలరాజు యాదవ్

ఖమ్మంలో బీఆర్ఎస్ నాయకుల వాహనాలపై కాంగ్రెస్ గూండాలు దాడిచేయడం సిగ్గుచేటని, ఇది కాంగ్రెస్ సర్కారు దిగజారుడుతనానికి నిదర్శనమని రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు మండిపడ్డారు. ప్రజలకు భరోసా ఇవ్వకుండా ప్రభుత్వమే భయపెడుతున్నదని విమర్శించారు.

దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలి: బీఆర్ఎస్‌వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల సతీశ్

బీఆర్ఎస్ నాయకులపై దాడికి తెగబడ్డ కాంగ్రెస్ గూండాలను అరెస్ట్ చేయాలని బీఆర్ఎస్‌వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల సతీశ్ డిమాండ్ చేశారు. దాడి చేయడం సిగ్గుమాలిన చర్య అని అభివర్ణించారు.

కాంగ్రెస్‌కు భంగపాటు తప్పదు : మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు



వరద బాధితులను ఆదుకోని కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ పనిచేద్దామని వెళ్లిన ప్రతిపక్ష నేతలపై గూండాలతో దాడులు చేయించడం ఎంత వరకు సమంజసమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రశ్నించారు. ఇంతటి క్లిష్ట సమయంలో కూడా నీచరాజకీయాలు చేయాలని చూడడం వారి విజ్ఞతకు నిదర్శనమని చెప్పారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, మున్ముందు కాంగ్రెస్‌కు భంగపాటు తప్పదని హెచ్చరించారు.

కాంగ్రెస్ గూండాల దాడి హేయం: ఎమ్మెల్యే పల్లా



ఖమ్మంలో ప్రజలకు సాయపడేందుకు వెళ్లిన మాజీ మంత్రి హరీశ్‌రావు బృందంపై కాంగ్రెస్ గూండాల దాడి అత్యంత హేయమని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు.

మంచి చెయ్యరు.. చెయ్యనివ్వరా?: గాదరి కిశోర్



పాలన చేతకాక ప్రజల నుంచి వ్యతిరేకత పెరగడంతో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్‌పై దాడులకు దిగుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నదని మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ విమర్శించారు. ఖమ్మంలో మాజీ మంత్రుల బృందంపై రాళ్లదాడి చేయడం కాంగ్రెస్ గూండాయిజానికి పరాకాష్ట అని ఉదహరించారు. మంచి చెయ్యదు.. ఇతరులను చెయ్యనివ్వదని కాంగ్రెస్ మరోసారి రుజువు చేసుకున్నదని దుయ్యబట్టారు.

ప్రజలు ఛీకొడుతున్నరు: భాస్కర్‌రావు



వరద బాధితులకు ధైర్యం చెప్పేందుకు వచ్చిన ప్రతిపక్ష నాయకులపై దాడులు చేయడం పనికిమాలిన చర్య అని, ఈ చర్యతో కాంగ్రెస్ నాయకులను ప్రజలు ఛీకొడుతున్నారని నల్లమో తు భాస్కర్‌రావు మండిపడ్డారు. ఇలాంటి దాడులు పునరావృతమైతే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ గూండాగిరి: చిరుమర్తి



రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది పాలన కాదని, గూండాగిరీ అని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు.ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రజల దృష్టి మళ్లించేందుకు రేవంత్‌రెడ్డే ఎమ్మెల్యేలు, కేడర్‌కు శిక్షణ ఇస్తున్నట్టు తెలుస్తున్నదని అనుమానించారు.

రావాలంటూనే దాడులా: దేవీప్రసాద్



వరద బాధితులను పరామర్శించేందుకు ప్రతిపక్ష నేతలు రావాలని ఓవైపు ముఖ్యమంత్రి పిలుపునిచ్చి ఇలా దాడి చేయించడం దుర్మార్గమని రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ మండిపడ్డారు. ఎన్నిదాడులు చేసినా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలోనే నిలదీస్తామని స్పష్టంచేశారు.

ఇది రాక్షస పాలన : పల్లె రవి




'భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే గాలికి వదిలేశారు.. ప్రజలు తిరగబడిసరికి సహనం కోల్పోయి ప్రతిపక్ష నేతలపై దాడులకు తెగబడ్డారు. ఇది ప్రజా ప్రాలన కాదు.. రాక్షస పాలన' అని కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి పరిపాలన చేతకాక ప్రతి విషయంలో దృష్టి మళ్లించే రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు.

వైఫల్యాలు ఎత్తిచూపితే దాడులా? : ఎర్రోళ్ల శ్రీనివాస్



కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపితే దాడులు చేస్తారా? అంటూ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ నిలదీశారు. దాడులపై రేవంత్‌రెడ్డి స్పందించాలని, బీఆర్ఎస్ నేతలకు ఖమ్మం జిల్లా మంత్రులు క్షమాపణ చెప్పాలని, దాడులు చేసిన కాంగ్రెస్ గూండాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

లోకం పోకడ



వానకాలం

	గరిష్ఠం	కనిష్ఠం
ఆదిలాబాద్	32.7°c	23.5°c
ఖమ్మం	30.0°c	24.0°c
కరీంనగర్	29.0°c	26.0°c
రంగారెడ్డి	28.5°c	20.2°c
మహబూబ్‌నగర్	28.2°c	22.3°c
నల్లగొండ	28.0°c	23.4°c
వరంగల్	28.0°c	24.0°c
హైదరాబాద్	28.0°c	23.0°c
మెదక్	27.7°c	21.4°c
నిజామాబాద్	25.5°c	22.5°c

మరో మూడు రోజులు మోస్తరు వర్షాలు

- ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుకుగా ఉన్నాయని రాబోయే 3 రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గడిచిన 24 గంటల్లో మెదక్, సంగారెడ్డి, ఆదిలాబాద్, కామారెడ్డి, నిర్మల్ జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసినట్టు పేర్కొన్నది. బుధవారం కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

రేపు మరో అల్పపీడనం

ఏపీకి మరో అల్పపీడనం ముప్పు తప్పదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈనెల 5న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం క్రమేపీ బలపడే అవకాశం ఉందని తెలిపింది.

భారీ వర్షాలు, వరదల వల్ల సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ఆయా మార్గాలలో బుధవారం వరకు రైళ్లను రద్దు చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు. మరి కొన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నారు.

రాష్ట్రంలో గూండాల సంస్కృతి

- మాజీ మంత్రి గంగుల కమలాకర్



కరీంనగర్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం గూండాల సంస్కృతిని తెస్తున్నదని ఖమ్మంలో బీఆర్ఎస్ నేతలపై జరిగిన దాడులే ఇందుకు నిదర్శనమని మాజీ మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. ఇది ప్రజాస్వామ్య విలువలకు పూర్తివ్యతిరేకమని చెప్పారు.

ఓర్వలేక రౌడీ మూకలను ఉసిగొల్పిండ్రు

- మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్



ఖమ్మంలో వరద బాధితులకు బీఆర్ఎస్ నాయకులు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ పెద్దలు రౌడీ మూకలను ఉసిగొల్పి దాడులకు తెగపడ్డారని మాజీ ఎంపీ వినోద్‌కుమార్ విమర్శించారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ అసహనాన్ని, అసమర్థతను తెలియజేస్తున్నదని దుయ్యబట్టారు. పార్టీలకతీతంగా ఈ దాడిని ఖండించాల్సిన అవసరం ఉన్నదని పిలుపునిచ్చారు.

దాడికి సీఎం బాధ్యత వహించాలి

- బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు

తమ అసమర్థత బయటపడుతుందనే భయంతో ప్రభుత్వం కాంగ్రెస్ కార్యకర్తలతో దాడి చేయించిందని, ఇందుకు సీఎం రేవంత్‌రెడ్డే బాధ్యత వహించాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పేదల జీవితాలతో చెలగాటం ఆడవద్దని హెచ్చరించారు.

ముందస్తు ప్రణాళికల్లో భాగమే..

- బీఆర్ఎస్ నాయకుడు నగేశ్ ముదిరాజ్

పోలీసుల సమక్షంలోనే దాడులు జరిగాయంటే ఇది పక్కా ముందస్తు ప్రణాళికలో భాగంగానే భావించాల్సి ఉంటుందని బీఆర్ఎస్ నాయకుడు నగేశ్ ముదిరాజ్ ఆరోపించారు. దాడులు చేసిన గూండాలపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్‌చేశారు.

బీఆర్ఎస్ సైనికులు బెదరరు

- రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి

వరద బాధితుల్లో మనోధైర్యం నింపేందుకు వెళ్లిన మాజీ మంత్రులపై దాడులు చేయడం హేయమని నల్లగొండ జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు నియోజకవర్గాల్లో తిరిగే పరిస్థితి ఉండదని హెచ్చరించారు.

మన రాష్ట్రం మన పత్రిక

నమస్తే తెలంగాణ

PUBLISHED FROM HYDERABAD • KARIMNAGAR • WARANGAL • KHAMMAM • NALGONDA • MAHABUBNAGAR • NIZAMABAD

NAMASTE TELANGANA

www.ntnews.com /ntdailyonline

బుధవారం WEDNESDAY 4.9.2024 | హైదరాబాద్ HYDERABAD | పేజీలు: 12+8 పేజీల నిపుణ ప్రత్యేక అనుబంధం Pages: 12+ 8 Pages NIPUNA supplement

సంపుటి (Volume): 14 ‖ సంచిక (Issue): 91 ‖ వెల (Price) రూ.6.50

బుధవారం, సూర్యోదయం: 6-03, సూర్యాస్తమయం: 6-27. శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష రుతువు భాద్రపద మాసం శుక్ల పక్షం తిథి: పాడ్యమి ఉదయం 9-46 వరకు. నక్షత్రం: ఉత్తరఫల్గుణి పూర్తి. వర్జ్యం: ఉదయం 11-18 నుంచి పగలు 1-06 వరకు. రాహుకాలం: పగలు 12-14 నుంచి పగలు 1-47 వరకు. దుర్ముహూర్తం: పగలు 11-50 నుంచి పగలు 12-39 వరకు. అమృతకాలం: రాత్రి 10-07 నుంచి రాత్రి 11-55 వరకు.



నాగర్‌కర్నూల్ జిల్లాలోని నాగనూలు చెరువు బ్యాక్‌వాటర్ ముంచెత్తడంతో శ్రీపురం సమీపంలోని వెంకటాద్రి రిజర్వాయర్ పంప్‌హౌస్‌లోకి సోమవారం అర్ధరాత్రి భారీగా చేరిన వరద నీరు

వట్టెం పంప్‌హౌస్ మునక

వరద నీటిలో పది బాహుబలి మోటర్లు

- ఉప్పొంగిన నాగనూలు, కుమ్మెర చెరువులు
- అర్ధరాత్రి శ్రీపురం టన్నెల్‌ను ముంచెత్తిన వరద
- చూస్తుండగానే 20 కి.మీ మేర నిండిన నీళ్లు
- వందల కోట్లలో ఆస్తి నష్టం.. తప్పిన ప్రాణహాని
- నీటిని తోడేసేందుకు నెలకుపైగా పట్టే అవకాశం
- ఈ ఘటనతో ప్రాజెక్టు నిర్మాణం మరింత జాప్యం?
- అధికార్లు అప్రమత్తంగా లేకపోవడమే కారణమా?
- కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం : మర్రి
- ముఖ్యమంత్రి స్పందించాలని నాగం డిమాండ్

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న వట్టెం (వెంకటాద్రి) రిజర్వాయర్ పంప్‌హౌస్ నీట మునిగింది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు రెండుచోట్ల టన్నెళ్లలోకి భారీగా వరద పోటెత్తింది. సుమారు 20 కిలో మీటర్ల మేర టన్నెళ్ల నిండా వరద నిండిపోయింది. చూస్తుండగానే సర్జ్‌పూల్, పంప్‌హౌస్, దానిలోని పది బాహుబలి మోటర్లు నీట మునిగిపోయాయి. దీంతో నష్టం రూ.వందల కోట్లలో ఉంటుందని ఇంజినీర్లు అంచనా వేస్తున్నారు. అర్ధరాత్రి కావడం, అదృష్టవశాత్తు పంప్ హౌస్‌లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. మూడు రోజులుగా కురుస్తున్న భారీ › 4వ పేజీలో

మంత్రుల వల్లే కాల్వకు గండి!

- ఎస్కేప్ రెగ్యులేటర్లు, తూముల షట్టర్లు తెరవకుండా వెల్డింగ్
- దాని పర్యవసానమే నడిగూడెంలో సాగర్ లెఫ్ట్ కెనాల్‌కు గండి
- యాసంగిలో ఖమ్మానికి నీటి తరలింపు సమయంలో నిర్వాకం
- మంత్రులు తుమ్మల, పొంగులేటిపై మండిపడుతున్న రైతులు

సూర్యాపేట, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురం సమీపంలో నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు గండి పడటానికి ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డే కారణమని తెలుస్తున్నది. ఇద్దరు మంత్రులు కలిసి ఈ ఏడాది ఏప్రిల్‌లో దౌర్జన్యంగా ఎడమ కాల్వ ద్వారా ఖమ్మం జిల్లా పాలేరుకు నీటిని తరలించారు. నాడు కనీసం ఒక్క తడికి నీటిని విడుదల చేస్తే పంట చేతికి వస్తదని ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఆయకట్టు రైతులు గగ్గోలు పెట్టారు. ఇదే › 4వ పేజీలో



సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురం వద్ద నాగార్జునసాగర్ ఎడమ కాలువ నుంచి నీటిని విడుదల చేయకుండా ఎస్కేప్ చానల్ షట్టర్‌కు వెల్డింగ్ చేసిన దృశ్యం



ఖమ్మం నగరంలో వరద కారణంగా మున్నేరు పరిసర కాలనీల్లో ఇండ్లన్నీ బురదతో నిండిపోయాయి. కాల్వొడ్డు ప్రాంతంలో బురదలోనే ఇంటి సామగ్రిని శుభ్రం చేసుకునే పనిలో నిమగ్నమైన బాధితురాలు



రౌడీమూక రాళ్ల దాడిలో బీఆర్‌ఎస్ నేతలు పాడి కౌశిక్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ప్రయాణిస్తున్న వాహనం అద్దం పగిలిన దృశ్యం.



దాడికి పాల్పడుతుండగా కాంగ్రెస్ నాయకుడు ఎండీ షుకూర్‌ను వెంటాడి పట్టుకున్న స్థానికులు



ఖమ్మంలో మున్నేరు వరద బాధితులను పరామర్శిస్తున్న మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎంపీ నామా, ఎంపీ వద్దిరాజు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఉపేందర్‌రెడ్డి, సండ్ర తదితరులు

మూడ్రోజులైనా మురుగే

- రోడ్లు, ఇండ్లన్నీ బురదలోనే.. ఎక్కడికక్కడ పేరుకుపోయిన చెత్త
- శానిటేషన్ లేదు.. బ్లీచింగ్ చల్లలేదు.. చిమ్మచీకట్లోనే ప్రాంతాలు
- బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న మున్నేరు ముంపు బాధితులు

ఖమ్మం, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మున్నేరుకు ముంపు వచ్చి మూడ్రోజులవుతున్నా మురుగును తొలగించేనాథుడే కరువయ్యాడు. కట్టుబట్టలతో ఉన్న బాధితులకు పస్తులు తప్పడం లేదు. అధికారులు, కాంగ్రెస్ నాయకులు అక్కడక్కడ కనిపిస్తున్నారే తప్ప క్షేత్రస్థాయిలో బాధితుల కనీస అవసరాలను పట్టించుకోవట్లేదు. ఖమ్మంలోని బొక్కలగడ్డ, మంచికంటినగర్, వెంకటేశ్వరనగర్, మాణిక్యనగర్, మోతీనగర్, › 5వ పేజీలో



ప్రధాని రావాలి

- తక్షణం 2 వేల కోట్లు ఇవ్వాలి
- వర్ష బీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి: సీఎం › 4
- జిల్లాకో హైడ్రా ఉండాలని వ్యాఖ్య

జాతీయ విపత్తుగా ప్రకటించలేం

- ముందే హెచ్చరించినా వరదల్లో తప్పని ప్రాణనష్టం
- మృతుల కుటుంబాలకు కేంద్రం 3 లక్షలు: కిషన్‌రెడ్డి › 4

వరద బాధితులకు ఉద్యోగుల సాయం

- ఒకరోజు మూల వేతనం అందిస్తూ జేఏసీల నిర్ణయం
- విరాళాలను ప్రకటించిన పలువురు సినీ ప్రముఖులు › 7

పరామర్శపై రాళ్లదాడి

హరీశ్ బృందంపై కాంగ్రెస్ గూండాగిరి.. ఖమ్మం పర్యటనలో దౌర్జన్యం

- ప్రజలను ఓదార్చేందుకు వెళ్తే ఓర్వలేని అధికార పార్టీ
- కాన్వాయ్‌పై రాళ్లతో, కార్యకర్తలపై కర్రలతో వీరంగం
- హరీశ్‌రావు, పువ్వాడ అజయ్ కార్ల అద్దాలు ధ్వంసం
- బీఆర్‌ఎస్ యువనేత సంతోష్‌రెడ్డికి తీవ్ర గాయాలు
- రౌడీమూక దాడి జరుపుతుంటే పోలీసుల ప్రేక్షకపాత్ర
- ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకేనా దాడి?
- హైదరాబాద్ నుంచి ఆదేశాలతోనే ఖమ్మం అటాక్?
- 'మిక్కిలినేని అండ్ కో' పనేనంటున్న ప్రత్యక్షసాక్షులు
- హత్యాయత్నంపై ఖమ్మం సీపీకి బీఆర్‌ఎస్ ఫిర్యాదు



దాడిలో తీవ్రంగా గాయపడిన బీఆర్‌ఎస్ యువనేత సంతోష్‌రెడ్డిని దవాఖానకు తరలిస్తున్న స్థానికులు

ఇదేం ప్రతీకార పాలన?

- బాధితులకు భరోసా ఇస్తే దాడి చేస్తరా?
- సహాయ చర్యల్లో సర్కార్ అట్టర్‌ఫ్లాప్
- 30 మంది మరణిస్తే 16 మందే అంటారా?
- బాధితులకు బీఆర్‌ఎస్ సాయం: హరీశ్
- సిగ్గుమాలిన రాజకీయాలు ఆపండి: కేటీఆర్
- తెలంగాణకు గూండా సంస్కృతి తెస్తున్నరు
- దాడి నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలి
- ప్రజలతోనే కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పిస్తం
- బీఆర్‌ఎస్ నేతలు, ప్రజాప్రతినిధుల హెచ్చరిక

(ఖమ్మం నుంచి నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి)/ ఖమ్మం, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మున్నేరు వరద ముంపునకు గురైన నిరాశ్రయులను పరామర్శించి భరోసా కల్పించేందుకు ఖమ్మం జిల్లాలో మంగళవారం పర్యటించిన బీఆర్‌ఎస్ నేతలు, మాజీ మంత్రులపై కాంగ్రెస్ పార్టీ గూండాలు కొందరు దాడులకు దిగారు. వరద సహాయక చర్యల్లో ప్రతిపక్ష పార్టీ బీఆర్‌ఎస్ భాగస్వామ్యం పంచుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరి 24 గంటలు కూడా కాకముందే.. సహాయక చర్యల కోసం, బాధితులకు భరోసా ఇచ్చేందుకు వచ్చిన బీఆర్‌ఎస్ కీలకనేతలపై కాంగ్రెస్ › 2వ పేజీలో

ఆదివాసీ మహిళపై అమానుష దాడి

- అత్యాచారయత్నాన్ని ప్రతిఘటించిందని ఇనుపరాడ్డుతో దాడి
- తీవ్ర రక్తస్రావమై స్పృహతప్పి పడిపోయిన బాధితురాలు



జైనూర్ మండలంలోని ప్రధాన రహదారిపై రాస్తారోకో చేస్తున్న ఆదివాసీ సంఘాల నేతలు

- మృతి చెందిందని వదిలి వెళ్లిన ఆటో డ్రైవర్
- స్థానికుల సాయం.. దవాఖానకు తరలింపు
- 31న రాఖీ కట్టేందుకు వెళ్తుండగా ఘటన
- స్పృహ రావడంతో మంగళవారం వెలుగులోకి
- జైనూర్‌లో ఆదివాసీ సంఘాల రాస్తారోకో

జైనూర్, సెప్టెంబర్ 3: ఒంటరిగా ఊరెళ్తున్న ఆదివాసీ మహిళపై ఓ వ్యక్తి లైంగికదాడికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో హత్యాయత్నం చేసి తీవ్రంగా గాయపర్చి పారిపోయాడు. మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన.. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం దేవుగూడ శివారులో చోటుచేసుకుంది. దేవుగూడకు చెందిన ఆదివాసీ మహిళ సోదరులకు రాఖీ › 7వ పేజీలో

గురుకుల గెస్ట్ లెక్చరర్లు వెయ్యి మందిపై వేటు!

- 'సాంఘిక సంక్షేమ' సొసైటీ కార్యదర్శి ఉత్తర్వులు
- మూడు నెలలుగా జీతాలు కూడా ఇవ్వని సర్కారు
- ఒక్క వేటుతో వెయ్యిమంది తొలగింపు దారుణం
- బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆగ్రహం › 11

కొత్తగా తెలంగాణ విద్యాకమిషన్

- చైర్మన్, ముగ్గురు సభ్యులతో ఏర్పాటు › 11

ఆర్థిక శాఖలో బిల్లుల దందా!

చెయ్యి తడిపితేనే నిధుల విడుదల

- పది నెలల కిందటి బిల్లులు కాదని పది రోజుల కిందటి బిల్లుకు మోక్షం › 7
- టీచర్ల జీపీఎఫ్ పార్ట్ బిల్లుల్లోనూ దందా
- ప్రాధాన్యక్రమాన్ని గాలికొదిలిన ఆర్థికశాఖ
- కేసీఆర్ హయాంలో నెలలోపే మంజూరు



కాంస్య దీప్తి

పారాలింపిక్స్‌లో తెలంగాణ అమ్మాయికి పతకం › 12

400మీ. టీ20 రేసులో మెడల్

ఔటర్ లోపలి గ్రామాలన్నీ మున్సిపాలిటీల్లోకి!

- 51 గ్రామ పంచాయతీల విలీనంపై ఆర్డినెన్స్
- ఫిబ్రవరిలో మున్సిపాలిటీలన్నీ జీహెచ్‌ఎంసీ కిందికి

హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న 51 గ్రామ పంచాయతీలు సమీపంలోని మున్సిపాలిటీల్లో విలీనం అయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ గెజిట్‌పై గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. న్యాయ శాఖ కార్యదర్శి తిరుపతి ఆర్డినెన్స్‌ను జారీ చేశారు. ఔటర్ రింగ్‌రోడ్డులోని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందులోభాగంగా ముందుగా.. పాలకవర్గాల పదవీ కాలం పూర్తయిన గ్రామ పంచాయతీలను వాటికి సమీపంలోని మున్సిపాలిటీల్లో విలీనం చేస్తున్నారు.



మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీ కాలం వచ్చే జనవరిలో ముగియనుంది. అప్పటివరకు ఆ పాలకవర్గాలను కొనసాగించి ఆ తరువాత ఆ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయనున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లోని 51 గ్రామాలను మొదటిదశలో సమీపంలోని మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. జీహెచ్‌ఎంసీలో మున్సిపాలిటీల విలీనం ప్రక్రియపై ఆగస్టు ఒకటిన ప్రభుత్వం పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలో క్యాబినెట్ సబ్‌కమిటీని › 7వ పేజీలో



ప్లీజ్.. మీ లంచం వాపస్ తీసుకోండి!

- ఏసీబీ వరుస దాడుల నేపథ్యంలో సెట్‌రైట్
- లంచమిచ్చిన వ్యక్తుల కోసం వెతుకులాట
- తీసుకున్న డబ్బు వాపస్ చేస్తున్న పోలీసులు

లంచం కోసం చెయ్యిచాచే ఉద్యోగులను చూశాం. కానీ తొలిసారి లంచమిచ్చినవారిని వెతుక్కుని మరీ డబ్బులు వాపస్ చేసే ధోరణిని చూస్తున్నాం. సీవీ ఆనంద్ నేతృత్వంలో ఏసీబీ బృందాలు జరుపుతున్న వరుస దాడులతో అవినీతిపరుల గుండెల్లో గుబులు పుట్టడమే అందుకు కారణం. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ ఎస్సై కొద్దిరోజులక్రితం ఓ దుకాణ యజమాని తనకు లంచంగా ఇచ్చిన 15 వేలను తిరిగి ఇచ్చేయడం చర్చనీయాంశమవుతున్నది. › 11

ఏసీబీకి చిక్కిన డిప్యూటీ సీటీవో

- జీఎస్టీ లైసెన్స్‌కు 10 వేల లంచం › 11
- రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన వెంకటేశ్వర్‌రెడ్డి

నిండా ముంచిన వాన



మహబూబాబాద్ నుంచి ఆకేరు వాగును దాటి మరిపెడ బంగ్లా వైపునకు ఇబ్బందులు పడుతూ వెళ్తున్న ప్రయాణికులు



మహబూబాబాద్ జిల్లా సీతారాం తండాలో ఇంటిలోకి చేరిన బురదను బిందెల్లోకి ఎత్తుతున్న వరద బాధితులు

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు తెలంగాణ అతలాకుతలమైంది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. పలు ఇండ్లలోకి వరద నీరు చొచ్చుకు రావడంతో ఇంట్లోని నిత్యావసర వస్తువులు, బియ్యం, పప్పులు, దుస్తులు పనికిరాకుండా పోయాయి. కనీసం తాగడానికి నీరు, తినడానికి ఆహారం దొరకని దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు.



మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం సీతారాం తండాలో కన్నీటి పర్యంతమవుతున్న గుగులోత్ అరుణ



కేసముద్రం-ఇంటికన్నె మధ్య యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్న రైల్వే ట్రాక్ వద్ద విద్యుత్ పోల్స్ ఏర్పాటు చేస్తున్న సిబ్బంది



ఖమ్మం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ఇంట్లోకి నీళ్లు రావడంతో ఇంట్లోని సామాన్లు, బట్టలు బయట వేసిన మహిళ



ఖమ్మం కాల్వొడ్డు ప్రాంతంలోని బొక్కలగడ్డలో తడిచిన బియ్యాన్ని రోడ్డుపైనే వేయడంతో దుర్గంధం వెదజల్లుతున్న దృశ్యం



మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం సీతారాం తండాలో బాధితులతో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి



ఖమ్మం కాల్వొడ్డు ప్రాంతంలోని మున్నేరులో తమ సామగ్రిని శుభ్రం చేసుకుంటున్న వరద బాధితులు



ఖమ్మం కాల్వొడ్డు ప్రాంతంలో ఇంటి ఎదుట ఆగిన బురద నీటిలోనే తమ సామగ్రిని శుభ్రం చేసుకుంటున్న వరద బాధితులు



మహబూబాబాద్ జిల్లా ఆకేరు వాగు ఉధృతికి పాడైపోయిన వరి పంటను చూపిస్తున్న మహిళా రైతు శాంతి



ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి వరద నీటిలో మునిగిన ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరం

మూడ్రోజులైనా మురుగే

మొదటిపేజీ తరువాయి...

గణేష్‌నగర్, ధ్వంసలాపురం తదితర ప్రాంతాల్లో ఇండ్లన్నీ బురదమయంగా మారాయి. ఇండ్లలో బురదను శుభ్రం చేయడానికి కనీసం నీళ్లు కూడా సరఫరా చేయడం లేదు. కార్పొరేషన్ అధికారులు ట్యాంకర్లను ఏర్పాటు చేసినా సరిపడా అందుబాటులోలేక ఇబ్బంది పడుతున్నారు. ఇంతవరకు విద్యుత్తును పునరుద్ధరించలేదు. విద్యుత్ స్తంభాలు విరిగి, తీగలు భూమిమీదనే వేలాడుతున్నవి. చీకట్లో పాములు, తేళ్లు ఇండ్లలోకి వచ్చే ప్రమాదం ఉందని ప్రజలు భయపడుతున్నారు. మున్సిపల్ సిబ్బంది ట్రాక్టర్లను ఏర్పాటు చేయకపోవడం వల్ల తడిసిన బియ్యంను రోడ్లమీదనే పోయడంతో వాసన వస్తున్నాయి. కనీసం బ్లీచింగ్ కూడా చల్లడం లేదు. అంటురోగాలు ప్రబలే అవకాశం ఉన్నా కనీసం వైద్య శిబిరాలు ఏర్పాటు చేయలేదు. లారీల కార్యాలయ ఆవరణలో సుమారు 200 లారీలు మునిగిపోగా, వీటి మరమ్మతులకు ఒక్కొక్క లారీకి సుమారు రూ.లక్ష ఖర్చు అవుతుందని యజమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. కార్లు, ద్విచక్ర వాహనాల పరిస్థితి కూడా ఇలాగే ఉన్నది.



ఖమ్మం కాల్వొడ్డు ప్రాంతంలో తమ దుస్తులను శుభ్రం చేసుకునేందుకు తీసుకెళ్తున్న బాధితుడు



నీళ్లు పోసినోడే లేడు..

వరదలు వచ్చి మా బతుకులు నీళ్లలోనే ఉన్నా మమ్ములను కాపాడేవాడే లేడు. మంచినీళ్లు పోసిన నాథుడే కరువయ్యాడు. ముగ్గురు మంత్రులు ఉన్నారంట.. వాళ్ల వల్ల ఏమీ ఉపయోగం ఉంది. ప్రతి ఒక్కడు మాటలు చెప్పేటోడే తప్ప పేదల గురించి పట్టించుకునే లేడు. బురదను కడుక్కోవడానికి నీళ్లు కూడా లేవు. బట్టలను ఉతుక్కోవడానికి మళ్లీ మున్నేరుకే వెలుతున్నానయ్యా. మా బతుకులు ఇంతే.

-గాళ్ల ఉమ, బొక్కలగడ్డ, ఖమ్మం



బీఆర్ఎస్సే బాగుండే

ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలంటే.. పువ్వాడ అజయ్‌కుమారే మంచి చేసిండు. పోయిన ఏడాది వరదలు వస్తే కేసీఆర్ చెప్పిండు.. అజయ్‌కుమార్ వచ్చిండు. వరదలోనే తిరిగిండు. మా కార్పొరేటర్ నాగేశ్వరరావు కూడా వరద నీళ్లలోనే మాతోనే ఉండి మమ్మల్ని ఆదుకుండు. ఇప్పుడు ఆయన ఇళ్లూ మునిగిపోయింది. అయినా వచ్చిండు అర్సుకుండు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే చాలా బాగుండేది.

-రాజేశ్వరి, బొక్కలగడ్డ, ఖమ్మం



పేదోళ్లంటే లెక్కేలేదు

మూడు రోజులవుతున్నా నీళ్ల ట్యాంకర్ రాలేదు. ఇదేమిటని మున్సిపల్ వాళ్లను అడిగితే.. మెయిన్ రోడ్డుకే ట్యాంకర్ వస్తుందని చెబుతున్నారు. మా గల్లీకి ట్యాంకర్ రాదంట. అలాంటప్పుడు ఓట్ల కోసం మా దగ్గరకు ఎందుకు రావాలి. వచ్చేసారి ఎవడు వస్తాడో చూస్తాం. పేదోళ్లంటే ఒక్కడికి కూడా లెక్కలేదు. కేసీఆర్ పాలన ఉంటే బాగుండేది.

- చలమల నాగేశ్వరరావు, మంచికంటి నగర్, ఖమ్మం



బియ్యం తడిసినయ్..

మున్నేరు వరదతో రాత్రిపూట మొదటి అంతస్తు కూడా మునిగిపోయింది. ఇంట్లో ఉన్న 8 క్వింటాళ్ల బియ్యం తడిసి ముద్దయ్యాయి. పాడైన బియ్యాన్ని మున్నేరులో పడేయడానికి ట్రాక్టర్ కావాలని మున్సిపాలిటీ వాళ్లను అడిగితే.. ట్రాక్టర్ పంపలేదు. ఆ బియ్యం ఇంట్లో ఉంటే పురుగులు పట్టి రోగాలు మాకే వస్తయి కదా.

-ఎడ్లపల్లి తిరుపతమ్మ, మంచికంటి నగర్, ఖమ్మం



ఖమ్మంలో వరద బాధితులకు బీఆర్‌ఎస్ తరఫున నిత్యావసరాలను అందజేస్తున్న మాజీ మంత్రి హరీశ్‌రావు. చిత్రంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, సబితా ఇంద్రారెడ్డి, కౌశిక్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, నాగేశ్వరరావు



ఖమ్మంలో వరద బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు. చిత్రంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్



పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలో వరద బాధితుడు చెప్యాల పవన్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న మాజీ మంత్రి కొప్పుల, మాజీ ఎమ్మెల్యే దాసరి



ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో వరదపోటుతో నష్టపోయిన పంటల పరిశీలనకు వాగులో నుంచి వెళ్తున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్



మీరే నయం.. అంటూ భద్రాద్రి జిల్లా మణుగూరులో వరద బాధితుల కోసం ధర్నా చేస్తున్న మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు దండం పెడుతున్న వృద్ధ మహిళ

రేవంత్ ప్రభుత్వం అట్టర్‌ఫ్లాప్

- వాతావరణశాఖ హెచ్చరించినా పట్టించుకోకే ప్రాణ, ఆస్తి నష్టం
- మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారమివ్వాలి
- ప్రతిపక్షంపై దాడి ప్రజాపాలనా?
- ఖమ్మంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో హరీశ్‌రావు
- ప్రజలతోనే మీకు బుద్ధి చెప్పిస్తం: జగదీశ్‌రెడ్డి
- దాడిచేసిన నిందితులను అరెస్ట్ చేయాలి: పువ్వాడ
- బాధితులకు బీఆర్‌ఎస్ సాయం

హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): వాతావరణశాఖ హెచ్చరించినా ప్రజలను ముందస్తుగా అలర్ట్ చేయడంలో, సహాయం అందించడంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే పెద్దఎత్తున ప్రాణ, ఆస్తినష్టం జరిగిందని ఆరోపించారు. వరద తగ్గి 48 గంటలైనా నేటికీ కరెంట్ సరఫరా లేదని, పసిపిల్లలకు పాలు కూడా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో 9 మందిని గెలిపిస్తే కనీసం తొమ్మిది మందిని కాపాడలేకపోయారని విమర్శించారు. రేవంత్‌రెడ్డికి వ్యంగ్యం ఎక్కువ, పనితనం తక్కువ అని ఎద్దేవా చేశారు. మృతుల సంఖ్యను కూడా కాంగ్రెస్ సర్కారు తక్కువ చూపుతున్నదని, భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా 30 మంది చనిపోతే, 16 మంది మాత్రమే చనిపోయారని చెప్తున్నదని మండిపడ్డారు. మృతుల వివరాలు తమ వద్ద ఉన్నాయని, వారి కుటుంబాలకు రూ. 25 లక్షలు, వరదలో పూర్తిగా మునిగిన ఇండ్లకు తక్షణమే రూ. 2 లక్షలు సాయం చేయాలని, పొలాల్లో ఇసుక మేటలు వేసిన రైతులకు రూ.50 వేల సాయం అందించాలని డిమాండ్ చేశారు.

కేంద్రం బడ్జెట్టు ఇస్తలేదంటే.. కేసీఆర్ దీక్ష చేయాలంటరు. రైతు రుణమాఫీ కాలేదంటే హరీశ్‌రావు ఇంటికి వెళ్లి కాగితాలు జమ చేసి ఇవ్వాలంటరు. వరదలు వచ్చినయ్ సాయం చేయాలంటే, బీఆర్‌ఎస్ చేయాలంటరు. సరే అన్ని మేమే చేస్తాం.. సీఎం కుర్చీలో మీరెందుకు? -హరీశ్‌రావు

మంగళవారం ఖమ్మంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో బీఆర్‌ఎస్ ప్రతినిధులు మాజీ మంత్రులు హరీశ్‌రావు, పువ్వాడ అజయ్, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ నామా నాగేశ్వర్‌రావు, ఎమ్మెల్యేలు వివేక్‌గౌడ్, కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఇతర నేతలు పర్యటించారు. అనంతరం ఖమ్మంలో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ తరఫున వరద బాధితులకు ఇతోధికంగా సహాయం అందిస్తామని చెప్పారు. బుధవారం నుంచి లారీల్లో వరద ప్రభావిత ప్రాంతాలకు నిత్యావసరాలు పంపిస్తామని చెప్పారు. కష్టాల్లో ఉన్న ప్రజలను పరామర్శించేందుకు వచ్చిన బీఆర్‌ఎస్ బృందంపై దాడులు చేయడం ఏమిటని నిలదీశారు. తమపై దాడిచేసిన కాంగ్రెస్ గూండాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా వరద బాధితులకు సహాయం అందించడానికి, ప్రభుత్వ చర్యలను పరిశీలించడానికి, ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీయానికి ఇక్కడికి వచ్చామని తెలిపారు. సీఎం వచ్చి తమను ఆదుకుంటారనుకుంటే కనీసం తమ బాధను కూడా వినలేదని బాధితులు వాపోయారని పేర్కొన్నారు. తమ హయాంలో మైకుల ద్వారా ముందస్తుగా అలర్ట్ చేయడం, యంత్రాంగం సహాయ సహకారాలు అందించడంతో ఇంత నష్ట జరుగలేదని, ఇప్పుడు అలాంటి ప్రయత్నమేదీ జరగలేదని ప్రజలు చెప్పారని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి మోకాలికి, బోడిగుండుకు లింక్ పెట్టి పిచ్చి మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పెద్దఎత్తున వర్షాలు పడబోతున్నాయని వాతావరణశాఖ హెచ్చరించినా ప్రభుత్వం ముందుస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే ప్రాణ, ఆస్తినష్టం భారీగా జరిగిందని చెప్పారు. అనేక ఇండ్లు పూర్తిగా నీటమునిగి రూ. దాదాపు రూ. 10 లక్షల వరకు ఆస్తినష్టం సంభవించిందని తెలిపారు. ఇంటి డాక్యుమెంట్లు, సర్టిఫికెట్లు, బియ్యం, నిత్యావసర వస్తువులు తడిసిపోయాయని కన్నీరుమున్నీరు అవుతున్నారని, కష్టపడి సంపాదించుకున్న బంగారం సైతం కొట్టుకుపోయిందని కన్నీరు పెట్టుకున్నారని తెలిపారు. పూర్తిగా ఇండ్లు మునిగిన బాధితులకు రూ.10 వేల సాయం ఏమూలకూ సరిపోదని, రూ.2 లక్షల తక్షణసాయం అందించాలని డిమాండ్ చేశారు.

తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపక్షాలపై బురద జల్లుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించిన రేవంత్ ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి కూడా ప్రతిపక్షాన్ని విమర్శిస్తున్నారు. రేవంత్‌రెడ్డిది చేతకానితనం. వరదలు వచ్చిన 24 గంటలు ఎక్కడున్నవ్. సచివాలయానికి వచ్చినవా? అధికారులతో రివ్యూలు చేసినవా? వర్షం బీభత్సం నాడు ఎక్కడున్నవ్? నీ వైఫల్యం బురదను ప్రతిపక్షాలకు అంటిస్తున్నవ్. -హరీశ్‌రావు

మృతుల సంఖ్యను తగ్గించే ప్రయత్నం

వర్షాల మృతుల సంఖ్యను కూడా ప్రభుత్వం తగ్గించాలని చూస్తున్నదని, రాష్ట్రవ్యాప్తంగా 30 మంది చనిపోతే, 16 మంది మాత్రమే చనిపోయారని చెప్తున్నదని హరీశ్‌రావు మండిపడ్డారు. ఒక్క ఖమ్మం జిల్లాలోనే తొమ్మిదిమంది చనిపోయారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా చనిపోయిన వారి పేర్లను మీడియా ఎదుట హరీశ్‌రావు చదివి వినిపించారు. పాలమూరు ఎత్తిపోతల మునిగిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. సాగర్ కెనాల్ రెండు చోట్ల తెగిపోవడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని విమర్శించారు. వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, ప్రభుత్వం సకాలంలో స్పందించి ఎస్కేప్ కెనాల్‌ను ఓపెన్ చేసి ఉంటే సాగర్ కాలువ తెగి ఉండకపోయేదని చెప్పారు. నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేసినట్టుగా పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30 వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని, చాలా చోట్ల పొలంలో ఇసుక మేటలు వేశాయని, వారికి రూ.50 వేలు ఆర్థికసాయం అందించాలని డిమాండ్ చేశారు. నాడు కేసీఆర్ బాగా ఆదుకున్నారని, సాయంచేశారని, వందల మంది ప్రజలు తమ పర్యటనలో చెప్పినట్టు పేర్కొన్నారు.

వీటికి భయపడితే తెలంగాణ వచ్చేదా?: పువ్వాడ

దాడులకు భయపడితే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ పేర్కొన్నారు. మూడు రోజులుగా అల్లాడుతున్న మున్నేరు వరద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన బీఆర్‌ఎస్ బృందంపై దాడి చేయడం హేయమని మండిపడ్డారు. సీఎం ప్రజలకు స్వాంతన కల్పించి ఆర్థికసాయం చేస్తారనుకొంటే రూ.10 వేలు ప్రకటించారని, అవి ఎక్కడ సరిపోతాయని నిలదీశారు. బీఆర్‌ఎస్ బృందంపై హత్యాయత్నం చేయడం శోభనిస్తదా? అని ప్రశ్నించారు. తక్షణం నిందితులపై చర్యలు తీసుకొని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల వద్దకు వెళ్లకుండా తమను అడ్డుకోవడం మీ తరంకాదని స్పష్టంచేశారు. ప్రజ్వాస్వామ్యవాదులు దాడులను ఖండించాలని విజ్ఞప్తిచేశారు.

దాడులు చేయడమే ప్రజాపాలనా?

కలెక్టరేట్‌లో జరిగిన రివ్యూ మీటింగ్‌లో ముఖ్యమంత్రి సహా ముగ్గురు జిల్లా మంత్రులు, ఇద్దరు బయటి మంత్రులు ఉపన్యాసాలు కొట్టారు తప్ప సాయం అందించే ప్రణాళిక గురించి మాట్లాడారా? అని హరీశ్‌రావు నిలదీశారు. అది ప్రతిపక్షాలను తిట్టడంతోనే సరిపోయిందని విమర్శించారు. ఇక్కడి ముగ్గురు మంత్రులు ఫెయిల్ అవడంతోనే సీఎం వచ్చారని చెప్పారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఓ అమ్మాయి మీద దాడి చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ఇదా కాంగ్రెస్ పాలన, దాడులు చేయడమే ప్రజాపాలనా? అని ప్రశ్నించారు. పిచ్చి చర్యలకు, పిచ్చి చేష్టలకు దాడులకు బెదిరిపోబోమని, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తమ బాధ్యత అని పేర్కొన్నారు. గతంలో బీఆర్‌ఎస్ హయాంలో తలపెట్టిన రిటైనింగ్ వాల్ పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మంలో పువ్వాడ అజయ్ 3 వేల మందికి, ఎంపీ రవిచంద్ర 3 వేల మందికి, పాలేరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి కూడా వరద బాధితులకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం ఫెయిలైనా ప్రాణాలకు తెగించి పలువురి ప్రాణాలు రక్షించిన ఏడుగురిని ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు.

చిల్లరవేషాలు మానుకో రేవంత్: జగదీశ్‌రెడ్డి

దాడులతో ప్రజల చైతన్యాన్ని అణచివేయలేరని, చిల్లర వేషాలు మానుకోవాలని రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి హితవుపలికారు. పువ్వాడ కారుపై, తమపై కూడా దాడులకు యత్నించారని, రౌడీయిజం, గూండాయిజంతో తమను అణచివేయలేరని స్పష్టంచేశారు. సాయం విషయాన్ని పక్కదారి పట్టించడానికి దాడులు చేయిస్తున్నారని, ప్రతిపక్ష బృందంపై దాడియత్నం పిరికితనాన్ని నిదర్శనమని మండిపడ్డారు. నీతులు చెప్పే తుమ్మల నాగేశ్వర్‌రావు ఈ దాడిపై స్పందించాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ కార్యకర్తను కాన్వాయ్ ముందుకు తోసి చంపే ప్రయత్నం చేశారని, ఆ గూండాలను వెంటనే అరెస్టు చేయాలని కోరారు. 'మేము వస్తేనే మీకు లాగులు తడుస్తున్నయ్. మరి కేసీఆర్ వస్తే.. మీ పరిస్థితి ఏట్లుంటదో. మేం వస్తే ఎందుకు వణుకుతున్నవ్? ఏ రకంగా దాడి చేయిస్తవ్? ఎక్కడో కౌన్సిలర్ మరోచోటకు వచ్చి ఎలా దాడి చేస్తరు? సీఐ ఎదుటే కారుపై దాడులు ఎలా చేస్తారు? దీని సీపీ విచారణ జరిపి చర్యలు చేపట్టాలి. ఇందులో పోలీసులు పాత్రపై విచారణ జరపాలి. పర్యటనలో రాని పోలీసుల దాడి సమయంలో ఎందుకొచ్చారు? ప్రజలకు సహాయం చేస్తాం.. దాడులను పట్టించుకోం. ప్రజలతోనే మీకు బుద్ధి చెప్పిస్తాం' అని జగదీశ్‌రెడ్డి హెచ్చరించారు.

రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి

వర్షాల మృతులకు రూ. 25 లక్షల పరిహారం చెల్లించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. 'చనిపోయిన కుటుంబాలకు రూ. 25 లక్షలు ఇవ్వాలని ఇదే రేవంత్, సీతక్క ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడిగారు. ఆ మాట ప్రకారం తక్షణమే బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వండి. మాట మీద నిలబడాలని డిమాండ్ చేస్తున్నాం. వరద సహాయక చర్యల్లో కేంద్రం కూడా విఫలమైంది. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను, హెలికాప్టర్లను పంపలేకపోయింది. అఖిలపక్షాన్ని రేవంత్ ఢిల్లీకి తీసుకెళ్లాలి. మోదీని నిలదీద్దాం. సహాయం ఎందుకు చేయరో అడుగుదాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల ప్రజలు బలయ్యారు' అని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.

బాధితులకు బంధువులా బీఆర్‌ఎస్

- ఆపత్కాలంలో ఓదార్పు.. ముమ్మర సహాయక చర్యలు
- ప్రభావిత ప్రాంతాల్లోనే మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, శ్రేణులు
- సర్వం కోల్పోయిన వారికి నిత్యావసర సరుకుల పంపిణీ

హైదరాబాద్ /ఖమ్మం/ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : అనుకోని విపత్తుతో ఆగమైపోయిన కుటుంబాలకు బీఆర్‌ఎస్ పార్టీ బంధువుగా నిలచింది. పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, శ్రేణులంతా వరద ప్రభావిత ప్రాంతాల్లోనే తిరుగుతూ బాధితులకు భరోసా ఇస్తున్నారు. ఆపదగొన్నవారిని ఓదారుస్తూ సర్వం కోల్పోయినవారికి నిత్యావసర సరుకులు అందిస్తూ ముందుకు సాగుతున్నారు. భారీ వర్షాలు ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట తదితర జిల్లాలను అతలాకుతలం చేశాయి. ఆయా ప్రాంతాల్లో బాధితులకు అండగా నిలవాలని పార్టీ అధిష్ఠానం పిలుపునిచ్చినమేరకు ముఖ్యనేతలు సహా కార్యకర్తలు సైతం కదిలారు. వరద బాధిత ప్రాంతాలకు హైదరాబాద్ నుంచి మాజీ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో బీఆర్‌ఎస్ నేతలు ఖమ్మం, సూర్యాపేట సహా పలు ప్రాంతాల్లో పర్యటించారు. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, పాడి కౌశిక్‌రెడ్డి సహా పలువురు నేతలు వదర బాధితుల పరామర్శకు వెళ్లారు. పార్టీ శ్రేణులు ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ప్రజాప్రతినిధులే కాకుండా పార్టీ ప్రతినిధులు, అనుబంధ సంఘాల బాధ్యులు సహాయ చర్యల్లో మమేకమవుతున్నారు.

ఎవరిని తట్టినా కన్నీళ్లే..

ఖమ్మం కరుణగిరి రాజీవ్ గృహకల్ప, వేంకటేశ్వరనగర్, కాలువొడ్డు, బొక్కలగడ్డ తదితర ప్రాంతాల్లో మాజీ మంత్రులు, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు శంభీపూర్‌రాజు, తక్కళ్లపల్లి రవీందర్‌రావు, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎంపీ నామా నాగేశ్వర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కందాళ ఉపేందర్‌రెడ్డి, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు వరద బాధితులను పరామర్శించారు. పార్టీ తరఫున ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. తమ వద్దకు వచ్చిన బీఆర్‌ఎస్ నేతల ఎదుట బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఖమ్మం వెంకటేశ్వరనగర్ కాలనీలో కిరాణా దుకాణ యజమాని బసవేశ్వరరావు ఇంటికి వెళ్లి పరామర్శించారు. 'వరద నష్టం రూ.8 లక్షల వరకూ ఉంటుంది. మమ్ములను ఆదుకోండయ్యా' అని వారు వేడుకున్నారు. అక్కడి నుంచి బురదలోనే బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు ముందుకు సాగుతుండగా తల్లాడ మండలానికి చెందిన గ్రామ పంచాయతీ కార్మికుల ఎదురుకాగా, వారితో హరీశ్‌రావు ముచ్చటించారు. అక్కడి నుంచి ఉద్దూలూర్వక్క – రాజ్యలక్ష్మి ఇంట్లోకి వెళ్లి బురదలో ఉన్న దుస్తులు, సామాగ్రిని పరిశీలించారు. రాజ్యలక్ష్మి భుజాన సబితా ఇంద్రారెడ్డి చేయివేసి ఓదార్చారు. ఖమ్మంరూరల్ మండలం రాజీవ్ గృహకల్ప కాలనీలో బీఆర్‌ఎస్ నాయకులు గంటన్నర పాటు పర్యటించారు. తమ ప్రాంతాలకు ముఖ్యమంత్రి వచ్చి కనీసం పలకరించలేదని వాపోయారు. వరదల్లో సర్వం కోల్పోయామని, కట్టుబట్టలతో రోడ్డుమీద పడ్డామ ని, తినడానికి తిండి, తాగేందుకు నీళ్లు లేవని కన్నీటి పర్యంతమయ్యారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మోసపోయామని వాపోయారు. ఎవ్వరూ మనోధైర్యం కోల్పోవద్దని, ప్రభుత్వ మెడలు వంచి సాయం అందించే విధంగా కృషి చేస్తామని హరీశ్‌రావు హామీ ఇచ్చారు



ఖమ్మంలో రజియాను ఓదారుస్తున్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. చిత్రంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, నామా, కందాళ ఉపేందర్‌రెడ్డి

పొలాల్లో ఇసుక పారించిన సాగర్ కాలువ

సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలంలోని రామచంద్రపురం వద్ద నాగార్జునసాగర్ ఎడమ కాలువకు గండిపడిన ప్రదేశాన్ని హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, శంభీపూర్‌రాజు, వివేకానంద, కౌశిక్‌రెడ్డి, గాదరి కిశోర్, బొల్లం మల్లయ్య యాదవ్, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్‌రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్ తదితరులు పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులు తమకు జరిగిన నష్టాన్ని బీఆర్‌ఎస్ బృందం దృష్టికి తెచ్చారు. ఖమ్మం జిల్లా మంత్రులు నీళ్లు తీసుకుపోయేందుకు కట్టమీద పోలీసులను పెట్టి తూములు మూసివేసి గాట్లకు వెల్డింగ్ చేసి నీళ్లు పోకుండా చేశారని, కనీసం ఆ వెల్డింగ్‌ను తొలగించకే తమ పొలాలకు వరద వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. మున్నేరు వరదకు సర్వం కోల్పోయిన బాధితులకు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఖమ్మం, పాలేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల వారికి సరుకులు చేరవేశారు.

ఏ అధికారీ ఇటువైపు చూడట్లేదు

వరద ముంపుతో మూడు రోజుల నుంచి అరిగోస పడుతున్నాం. ఏ ఒక్క అధికారి కూడా ఇటువైపు చూడటం లేదు. సీఎం సార్ ఇక్కడికి వచ్చి కనీసం మా వంక చూడకుండా వెళ్లిపోయిండు. ఈ ప్రభుత్వంలో మాకు ఏమాత్రమూ న్యాయం జరగడం లేదు. కనీసం వండుకోవడానికి కూడా సరుకులు లేవు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్వయంగా ట్యాంకర్ పంపించారు. ప్రభుత్వం ఉన్నాట్టా? లేనట్టా? సీఎం జీపులో ఇంటి ముందుకొచ్చి వెళ్లాడే తప్ప ఎట్లున్నరని కూడా మాట్లాడలేదు.

-రజియా, రాజీవ్ గృహకల్ప, పొన్నెకల్, ఖమ్మం రూరల్



మాట్లాడుతున్న మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్, బీఆర్‌ఎస్ నాయకుడు రాకేశ్‌రెడ్డి

కాంగ్రెస్ 'విపత్తు' రాజకీయం మానుకోవాలి

మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్, బీఆర్‌ఎస్ నేత రాకేశ్‌రెడ్డి

మహబూబాబాద్ రూరల్, సెప్టెంబర్ 3: భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లాలో చెరువులు తెగి అనేక గ్రామాలు నీట మునిగాయని, ఈ విపత్తు సమయంలో బాధితులకు సాయం అందించాల్సింది పోయి కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేస్తున్నదని మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్, బీఆర్‌ఎస్ నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి విమర్శించారు. ఈ మేరకు మంగళవారం మహబూబాబాద్ పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ క్యాంప్ ఆఫీస్‌లో వారు మీడియాతో మాట్లాడారు. అధికారులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి ప్రజలను పరామర్శించకపోవడం దారుణమని పేర్కొన్నారు. వరద ముంపులో భారీగా నష్టపోయిన నెల్లికుదురు మండలం రావిరాల గ్రామాన్ని సీఎం సందర్శించకుండా వెళ్లిపోయారని ఫైర్ అయ్యారు.

మన బిడ్డ మెరిసె

నమస్తే తెలంగాణ క్రీడావిభాగం

తెలంగాణ యువ అథ్లెట్ దీప్తి జివాంజీ అంతర్జాతీయ వేదికపై మరోమారు అదరగొట్టింది. పారిస్ పారాలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని కొల్లగొట్టింది. మంగళవారం జరిగిన మహిళల 400మీటర్ల టీ20 రేసులో దీప్తి మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. పారాలింపిక్స్‌లో పోటీకి దిగింది తొలిసారే అయినా..ప్రత్యర్థులకు దీటైన పోటీనిస్తూ ముందుకు సాగిన దీప్తి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. ఏడో లేన్‌లో పరుగు మొదలుపెట్టిన ఈ వరంగల్ అమ్మాయి..మూడో స్థానంతో రేసును ముగించింది. విశ్వక్రీడా వేదికపై జాతీయ పతాకాన్ని సగర్వంగా రెపరెపలాడించింది. అయితే దీప్తి ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎంతో శ్రమ, కృషి దాగుంది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో సామాన్య రైతు కూలీ కుటుంబంలో పుట్టిన దీప్తి..అథ్లెటిక్స్ ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకమని చెప్పాలి. చిన్నతనంలో తలకు బలమైన గాయం ఆమె విధిరాతని మార్చింది. పొలం గట్లపై జింకను తలపిస్తూ దీప్తి పరిగెత్తే తీరు అందరినీ ఆశ్చర్యపరిచేది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన అథ్లెటిక్స్ పోటీలు ఆమె కెరీర్‌కు ప్రాణం పోశాయి. ప్రత్యర్థులను అవలీలగా దాటేస్తూ లక్ష్యాన్ని చేరుకున్న వైనాన్ని గుర్తించిన ఉపాధ్యాయులు..ఈ విషయాన్ని ద్రోణాచార్య అవార్డీ నాగపురి రమేశ్ దృష్టికి తీసుకొచ్చారు. ఉన్నఫళంగా కల్లెడ నుంచి హైదరాబాద్‌కు మారిన దీప్తి కెరీర్‌కు రమేశ్ మెరుగులు అద్దారు. తన పరుగుకు ప్రతిభను జోడిస్తూ ఒక్కో మెట్టు ఎదిగిన దీప్తి..తొలుత సాధారణ అథ్లెట్లతో కలిసి పోటీపడింది. అయితే దీప్తికి ఉన్న మేధోపరమైన సమస్యను గుర్తించిన రమేశ్..పారా అథ్లెటిక్స్ వైపు ఆమెను అడుగులు వేయించారు. 2019 ఏషియన్ యూత్ చాంపియన్‌షిప్‌లో ప్రాతినిధ్యం ద్వారా పారా అథ్లెట్‌గా కెరీర్ మొదలుపెట్టింది. అప్పటి నుంచి ఆమె మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు. 2022 ఆసియా పారా గేమ్స్‌లో రికార్డు స్వర్ణం సొంతం చేసుకుంది. అదే జోరు కొనసాగిస్తూ ఈ ఏడాది జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 55.07 టైమింగ్‌తో కొత్త రికార్డు నెలకొల్పింది. పారాలింపిక్స్‌లో కాంస్యంతో దీప్తి పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతున్నది.



పతకాల పట్టిక

	దే	స్వ	ర	కా	మొ
1	చైనా	50	38	20	108
2	బ్రిటన్	30	17	12	59
3	అమెరికా	18	23	11	52
4	బ్రెజిల్	14	10	24	48
5	ఫ్రాన్స్	11	12	15	38
6	ఇటలీ	10	8	16	34
18	భారత్	3	5	8	16

దే : దేశం, స్వ: స్వర్ణం, ర: రజతం, కా: కాంస్యం మొ: మొత్తం

కాంస్య దీప్తి

పారాలింపిక్స్‌లో తెలంగాణ అమ్మాయికి పతకం

400 మీటర్ల రేసులో కాంస్యం సొంతం • బ్యాడ్మింటన్‌లో కొనసాగిన పతక జోరు

ప్రతిష్ఠాత్మక పారిస్ పారాలింపిక్స్‌లో భారత యువ అథ్లెట్ జివాంజీ దీప్తి తళుక్కున మెరిసింది. మహిళల 400మీటర్ల టీ20 రేసులో కాంస్య పతకంతో సత్తాచాటింది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన రేసులో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఈ తెలంగాణ అమ్మాయి అరంగేట్రం పారాలింపిక్స్‌లో తొలి పతకాన్ని ముద్దాడి ఔరా అనిపించింది. ప్రతిభకు వైకల్యం అడ్డురాదని నిరూపిస్తూ పరుగులో తనకు తానే సాటి అని నిరూపించుకుంది. కచ్చితంగా పతకం గెలుస్తుందన్న అంచనాలను నిజం చేస్తూ పోటీకి దిగిన ఈ వరంగల్ ముద్దుబిడ్డ భారత ఖ్యాతిని ఇనుమడింపజేసింది. ప్రపంచ రికార్డు పారా అథ్లెట్‌గా పారాలింపిక్స్‌లో బరిలోకి దిగిన దీప్తి మూడో స్థానంతో పోటీని ముగించింది. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో లెక్కకు మిక్కిలి పతకాలు కొల్లగొట్టిన దీప్తి..భారత భవిష్యత్ ఆశాకిరణంగా కనిపిస్తున్నది. రెండు పదుల వయసులోనే కోట్లాది మంది ఆశలకు ప్రతిరూపంగా నిలిచింది. సామాన్య వ్యవసాయ కూలీ కుటుంబం నుంచి వచ్చిన దీప్తి కష్టాలకు ఎదురొడ్డుతూ, అవమానాలు భరిస్తూ ఈ స్థాయికి చేరిన వైనం ఎంతో మందికి ప్రేరణ. బ్యాడ్మింటన్‌లో పతక జోరు కొనసాగిస్తూ నిత్యశ్రీ కాంస్యాన్ని ఖాతాలో వేసుకుంది.



పారిస్: పారాలింపిక్స్‌లో తెలంగాణ అమ్మాయి దీప్తి జివాంజీ కంచు మోత మోగించింది. మహిళల 400 మీటర్ల పరుగు పందెం(టీ20)లో దీప్తి.. 55.82 సెకన్లలో పరుగును పూర్తిచేసి మూడో స్థానాన్ని దక్కించుకుని కాంస్యంతో సత్తా చాటింది. అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం నెగ్గిన ఉక్రెయిన్ అథ్లెట్ షులియర్ యులియ (55.16), రజతం గెలిచిన టర్కీ అమ్మాయి ఒండర్ ఐసెల్ (55.23)కు దీప్తి మధ్య తేడా మిల్లీ సెకన్లే. సోమవారం జరిగిన హీట్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన దీప్తి.. తుది పోరులో తృటిలో బంగారు పతకాన్ని చేజార్చుకున్నా పోడియంపై మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించింది. రేసు మధ్య వరకూ రెండో స్థానంలో ఉన్న దీప్తి లక్ష్యానికి కొద్దిదూరంలో ఉండగా నెమ్మదించడాన్ని టర్కీ అమ్మాయి సద్వినియోగం చేసుకుంది. ఇక బ్యాడ్మింటన్‌లో మరో షట్లర్ సుమతి శివన్ నిత్య శ్రీ (ఎస్‌హెచ్6) కాంస్య పోరులో గెలిచి భారత్‌కు మరో పతకాన్ని అందించింది.



అవనికి ఐదో స్థానం

పారాలింపిక్స్‌లో భారత్‌కు పతకాల ఖాతా తెరిచిన యువ షూటర్ అవని లేఖరా మరో పతకాన్ని దక్కించుకునే అవకాశాన్ని తృటిలో కోల్పోయింది. మంగళవారం ముగిసిన 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఎస్‌హెచ్1లో ఆమె ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. క్వాలిఫికేషన్ రౌండ్‌లో 1159 పాయింట్లు స్కోరు చేసి ఫైనల్స్‌కు అర్హత సాధించి అవని.. కీలక పోరులో మాత్రం తడబడింది. ఫైనల్స్‌లో ఆమె 420.6 పాయింట్లు సాధించింది. 456.5 పాయింట్లతో జర్మనీ షూటర్ హిల్‌ట్రాప్ నటాస్చా స్వర్ణం గెలుచుకోగా వెరోనికా (స్లోవేకియా), జంగ్ (చైనా) రజత, కాంస్యాలు నెగ్గారు.

శభాష్ సుమతి

పారా బ్యాడ్మింటన్‌లో భారత్ పతకాల జోరు కొనసాగుతోంది. సోమవారం ఓ స్వర్ణం, రెండు రజతాలు, మరో కాంస్యంతో దుమ్మురేపిన పారా షట్లర్లు దుమ్మురేపగా సుమతి సైతం అదే బాటలో నడిచింది. మహిళల సింగిల్స్ ఎస్‌హెచ్6 కాంస్య పోరులో సుమతి.. 21-14, 21-6తో మార్లినా రినా (ఇండోనేషియా)ను చిత్తు చేసి ఈ క్రీడలో భారత్‌కు మరో పతకాన్ని చేర్చింది. ఆట ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన సుమతికి ప్రత్యర్థి నుంచి మొదటి గేమ్‌లో కాస్త ప్రతిఘటన ఎదురైనా రెండో గేమ్‌లో మాత్రం ఆమె రెచ్చిపోయింది. 13 నిమిషాల్లోనే తొలి గేమ్‌ను ముగించిన సుమతి.. రెండో గేమ్‌ను 10 నిమిషాల్లోనే పూర్తిచేసి కాంస్యాన్ని ముద్దాడింది. హోసూర్‌కు చెందిన 19 ఏండ్ల నిత్య.. 2016 దాకా క్రికెట్‌పై మక్కువ పెంచుకున్నా ఆ ఏడాదిలో జరిగిన పారాలింపిక్స్ తర్వాత తన దృష్టిని బ్యాడ్మింటన్‌పై నిలిపింది.





భారత్, మారిషస్ మ్యాచ్ డ్రా

- ఇంటర్‌కాంటినెంటల్ కప్

హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ చాలా రోజుల తర్వాత అంతర్జాతీయ ఫుట్‌బాల్ మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చింది. స్థానిక గచ్చిబౌలి స్టేడియం వేదికగా మంగళవారం ఇంటర్‌కాంటినెంటల్ కప్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన మ్యాచ్ ఎలాంటి గోల్ లేకుండా డ్రాగా ముగిసింది. ఫిఫా ర్యాంకింగ్స్‌లో తమ(124) కంటే 55 ర్యాంక్‌లు తక్కువగా ఉన్న మారిషస్(179)ను భారత్ నిలువరించలేకపోయింది. కోచ్‌గా మనాలో మార్క్వెజ్ తన తొలి మ్యాచ్‌లో బోణీ కొట్టలేకపోయాడు. రౌండ్ రాబిన్‌లో భాగంగా ఈనెల 9న భారత్, సిరియాతో తలపడనుంది. అంతకుముందు ఆతిథ్య భారత్, మారిషస్ జట్ల మధ్య మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి టోర్నీని అధికారికంగా ప్రారంభించి ఇరు జట్ల ప్లేయర్లతో కరచాలనం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్‌ఎఫ్ అధ్యక్షుడు కల్యాణ్ బౌచే, మంత్రి పొన్నం ప్రభాకర్, సాట్‌జీ చైర్మన్ శివాసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బంగ్లా చారిత్రక విజయం

- 2-0తో టెస్టు సిరీస్ కైవసం
- పాకిస్థాన్ ఓటమి పరిపూర్ణం



రావల్పిండి: టెస్టులలో పాకిస్థాన్‌ను వారి సొంతగడ్డపై ఓడించాలన్న కలను బంగ్లాదేశ్ రెండు దశాబ్దాల తర్వాత నెరవేర్చుకుంది. రావల్పిండి వేదికగా జరిగిన రెండో టెస్టు ఐదో రోజు ఆటలో పర్యాటక జట్టు విజయానికి 143 పరుగులు (లక్ష్యం 185) అవసరం ఉండగా బంగ్లా బ్యాటర్లు 56 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చారిత్రాక విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇదే వేదికపై బంగ్లాదేశ్ తొలి టెస్టునూ గెలుచుకున్న విషయం విదితమే. 2001 నుంచి ఈ ఇరు జట్ల మధ్య టెస్టు మ్యాచ్‌లు జరుగుతుండగా పాకిస్థాన్‌పై టెస్టు సిరీస్ గెలవడం బంగ్లాకు ఇదే మొదటిసారి. 2021 తర్వాత టెస్టులలో గెలుపు మొహం వాచిన పాక్.. బంగ్లాతోనూ ఓడటంతో ఓటమిని పరిపూర్ణం చేసుకుంది. ఈ ఓటమితో టెస్టు ఆడే అన్ని దేశాలకూ సొంతగడ్డలో టెస్టు సిరీస్‌లు సమర్పించుకున్న రెండో జట్టుగా పాక్ (తొలిస్థానంలో బంగ్లా) నిలిచింది. బంగ్లాదేశ్‌కు విదేశాల్లో ఇది మూడో టెస్టు సిరీస్ విజయం కాగా పరాయిగడ్డపై 8వ టెస్టు గెలుపు.

వన్డే, టీ20ల్లోనూ 'బజ్‌బాల్'

ఇంగ్లండ్ వైట్‌బాల్ కోచ్‌గా మెక్‌కల్లమ్

లండన్: 'బజ్‌బాల్' ఆటతో టెస్టులలో ఇంగ్లండ్ క్రికెట్‌ను కొత్త పుంతలు తొక్కిస్తున్న ఆ జట్టు హెడ్‌కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ తన బాధ్యతలను పరిమిత ఓవర్లకూ విస్తరించనున్నాడు. ఇంగ్లండ్ వైట్‌బాల్ టీమ్స్‌కూ మెక్‌కల్లమ్‌ను హెడ్‌కోచ్‌గా నియమిస్తూ ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిర్ణయం తీసుకుంది. 2022లో ఇంగ్లండ్ టెస్టు జట్టుకు హెడ్‌కోచ్‌గా ఎంపికయ్యాక బెన్ స్టోక్స్ సారథ్యంలో అతడు ఇంగ్లీష్ క్రికెటర్ల ఆటతీరునే మార్చేశాడు. దూకుడే పరమావధిగా ఇంగ్లండ్‌తో ప్రత్యర్థులు టెస్టులు ఆడితే 'డ్రా' అనే ఆప్షన్‌ను మరిచిపోవాల్సిందే అన్నంత రేంజ్‌లో అతడు జట్టుకు మార్గనిర్దేశనం చేస్తున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌కూ పరిచయం చేసేందుకు బ్రెండన్ సిద్ధమయ్యాడు.

క్వార్టర్స్‌లో సిన్నర్ X మెద్వెదెవ్

న్యూయార్క్: యూఎస్ ఓపెన్‌లో టాప్ సీడ్స్ జన్నిక్ సిన్నర్ (ఇటలీ), డేనియల్ మెద్వెదెవ్ (రష్యా) క్వార్టర్స్‌లో తలపడబోతున్నారు. పురుషుల సింగిల్స్ నాలుగో రౌండ్‌లో సిన్నర్.. 7-6 (7/3), 7-6 (7/5), 6-1తో టామీ పాల్ (అమెరికా)ను వరుస సెట్లలో ఓడించి క్వార్టర్స్‌కు చేరాడు. రెండు సెట్‌లు టైబ్రేకర్‌లకు దారితీసిన ఈ మ్యాచ్‌లో సిన్నర్ 10 ఏస్‌లు కొట్టగా పాల్ 4 మాత్రమే సాధించాడు. రెండు సెట్‌లలోనూ సిన్నర్‌తో నువ్వానేనా అన్నట్టుగా పోరాడిన పాల్.. మూడో సెట్‌లో మాత్రం చేతులెత్తేశాడు. సెమీస్ పోరు కోసం సిన్నర్, మెద్వెదెవ్ మధ్య బుధవారం ఆసక్తికర పోరు జరుగనుంది. పురుషుల డబుల్స్‌లో నిరాశపరిచిన భారత ఆటగాడు బోపన్న మిక్స్‌డ్ డబుల్స్‌లో సుజియాదితో కలిసి సెమీస్ చేరాడు.

Printed and Published by **Damodar Rao Divakonda**, on behalf of Telangana Publications Pvt Ltd, Printed at Telangana Publications Pvt. Ltd, S.No. 437, Near Velama Kalyana Mandapam, Devera Yanjaal, Shamirpet Mandal, Dist: Medchal - 500 078.
Published At Telangana Publications Pvt Ltd. 8-2-603/1/7,8,9. Krishnapuram, Road No.10, Banjara Hills, Hyderabad, 500 034, Telangana State. Editor: **Thigulla Krishna Murthy.** Ph: +91 40 2329 1999, Fax: +91 40 2333 4242, 040-23291118, Toll Free: 1800 425 3666. RNI No. TELTEL/2011/37693.